www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI

సోమవారం | 12-1-2026 | పేజీలు: 12 | వెల (Price) : Rs. 6.50 | సంపుటి (Volume) : 23 సంచిక (Issue) : 307 | శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, తిథి: నవమి మ.12.43 తదుపరి దశమి, నక్షత్రం: స్వాతి రా.9.05 తదుపరి విశాఖ, వర్జ్యం: తె. 3.23-5.11, దుర్ముహూర్తం: మ.12.45-1.29, మ.2.58-3.42, అమృతఘడియలు: ఉ.11.13-1.01, రాహుకాలం: ఉ.7.30-9.00, సూర్యోదయం: 6.52, సూర్యాస్తమయం: 5.54 | గుంటూరు సిటీ

Guntur | Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

థర్డ్ అంపైర్‌గా బంగ్లాదేశీ..



భారత్‌లో తమకు భద్రత లేదనే సాకుతో టీ20 వరల్డ్‌కప్ వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్‌కు ఇది ఇబ్బందికర వార్తే. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీవీ అంపైర్‌గా బంగ్లావాసి షరీఫుద్దౌలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఆటగాళ్ల భద్రతపై ఆందోళనకరంగా ఉంటే అంపైర్‌ను ఎందుకు అనుమతించారని బంగ్లా బోర్డుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తను ఐసీసీతో ఒప్పందం కలిగిన అంపైర్ అని, బంగ్లా క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌ఓసీ అవసరం లేదని ఆ దేశ అంపైర్ల విభాగం చైర్మన్ ఇఫ్తికార్ రహ్మాన్ వెల్లడించాడు.

గాయంతో పంత్ దూరం

వడోదర: వికెట్ కీపర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. శనివారం ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొత్తి కడుపు దగ్గర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయించినట్టు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నదని, ఈ కారణంగా పంత్ సిరీస్‌కు దూరమవుతున్నట్టు తెల్పింది.

బ్లిట్జ్ విజేతలు వెస్లీ, కరిస్సా



నిహాల్, వంతిక రన్నరప్‌లతో సరి
అర్జున్‌కు మూడోస్థానం

కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో అమెరికా గ్రాండ్‌మాస్టర్ సో వెస్లీ చాంపియన్‌గా నిలిచాడు. ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ నిహాల్ సరీన్ బ్లిట్జ్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల టైటిల్‌ను కూడా అమెరికాకే చెందిన కరిస్సా యిప్ సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ 18 రౌండ్ల పోటీల్లో వెస్లీ 12 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా, నిహాల్ సరీన్ 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ కూడా 11 పాయింట్లే సాధించినా.. టైబ్రేక్ స్కోరులో వెనుకంజలో నిలిచి మూడోస్థానానికి పరిమితమయ్యాడు. మహిళల బ్లిట్జ్ టైటిల్‌ను అమెరికాకే చెందిన కరిస్సా యిప్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన వంతికా అగర్వాల్, కరిస్సా చెరో 10.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే, టైబ్రేక్‌లో కరిస్సా చేతిలో ఓడిన వంతిక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హారిక 8వ స్థానంలో నిలిచింది.



కోహ్లీ.. కొట్టాడు మళ్లీ!

1 అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా (624 ఇన్నింగ్స్) 28 వేల పరుగులు (అన్ని ఫార్మాట్లలో కలిపి) పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఓవరాల్‌గా సచిన్ (34,357) తర్వాత ఎక్కువ రన్స్ (28,068) చేసిన రెండో ఆటగాడు కోహ్లీ. అలాగే భారత్ తరఫున ఎక్కువ వన్డేలు (309) ఆడిన ఐదో క్రికెటర్ కూడా.

తృటిలో సెంచరీ మిస్

భారత్‌దే తొలి వన్డే

పోరాడి ఓడిన కివీస్

విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 93)

టీమిండియా తన జోరును కొనసాగిస్తూ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఈ సీజన్‌లో పోటీపడ్డ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోమారు ఫామ్ చాటుకుంటూ ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి కొద్దిలో శతకం చేజార్చుకోగా.. అతడికి తోడు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటడంతో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తుచేసింది.

వడోదర: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 93) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించగా.. సారథి గిల్ (56), శ్రేయాస్ అయ్యర్ (49) రాణించారు. అయితే కివీస్ బౌలర్లు ఆఖర్లో కాస్త ఒత్తిడి పెంచినా.. తుదకు భారత్‌దే పైచేయి అయింది. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84)తో పాటు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం ఏర్పరచినా, మిడిలార్డర్ బ్యాటర్లు టీమిండియా పేసర్ల ధాటికి చకచకా వికెట్లు కోల్పోయారు. ఈ దశలో మిచెల్ టెయిలెండర్ల సహకారంతో భారీస్కోరుకు దోహదపడ్డాడు. టెయిలెండర్ క్రిస్టియన్ క్లార్క్ 24, జేమిసన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 306/6 స్కోరు చేసి నెగ్గింది. కేఎల్ రాహుల్ (29 నాటౌట్), హర్షిత్ రాణా (29) ఆకట్టుకున్నారు. కివీస్ పేసర్ జేమిసన్‌కు నాలుగు వికెట్లు లభించాయి. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా విరాట్ నిలిచాడు.



డారిల్ మిచెల్ (84)

విరాట్-గిల్ శతక భాగస్వామ్యం: భారీ ఛేదనను భారత్ ఆశించిన రీతిలోనే ఆరంభించింది. అయితే చివర్లో వేగంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఇరువైపులా మొగ్గు చూపింది. ఈ దశలో రాహుల్ జట్టును గట్టెక్కించాడు. ఆదిలో గిల్ కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ రోహిత్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో స్వేచ్ఛగా ఆడాడు. అయితే రోహిత్ (26) పవర్‌ప్లేలోనే వెనుదిరగ్గా.. గిల్‌కు జత కలిసిన విరాట్ అదరగొట్టాడు. కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. అటు నెమ్మదిగా లయ అందుకున్న గిల్ చక్కటి షాట్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం జత చేశాక 27వ ఓవర్‌లో గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయాస్ ధాటిని కొనసాగించడంతో కివీస్ బౌలర్ల సంతోషం ఆవిరైంది. గాయం నుంచి కోలుకున్నాక ఇదే తొలి మ్యాచ్ అయినా శ్రేయాస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. అతను 31వ ఓవర్‌లో 6,4,4తో 15 రన్స్ రాబట్టాడు. అయితే 40వ ఓవర్‌లో జేమిసన్ రెండు వికెట్లతో భారత్‌కు ఝలకిచ్చాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో విరాట్ వికెట్‌ను జేమీసన్ తీయడంతో మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్ ఆఖరి బంతికి జడేజా (4)ను జేమీసన్ పెవిలియన్‌కు చేర్చాడు. అలాగే తన తర్వాతి ఓవర్‌లోనే శ్రేయాస్‌ను బౌల్డ్ చేయడంతో కివీస్ పోటీలో కొచ్చింది. కాసేపటికే హర్షిత్ సులువైన క్యాచ్‌ను మిచెల్ వదిలేశాడు. ఆ తర్వాత హర్షిత్ ఎడాపెడా షాట్లతో విలువైన పరుగులు జోడించాడు. అయితే 47వ ఓవర్‌లో హర్షిత్ అవుటవగా, ఈ దశలో రాహుల్‌కు జతగా గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ (7 నాటౌట్) బరిలోకి దిగాడు. ఇక 12 బంతుల్లో 12 రన్స్ కావాల్సిన వేళ 49వ ఓవర్‌లో రాహుల్ 4,4,6తో మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరుబోర్డు

న్యూజిలాండ్: కాన్వే (బి) హర్షిత్ 56, నికోల్స్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 62, యంగ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12, మిచెల్ (ఎల్బీ) ప్రసిద్ధ్ 84, ఫిలిప్స్ (సి) శ్రేయాస్ (బి) కుల్దీప్ 12, మిచెల్ హే (బి) ప్రసిద్ధ్ 18, బ్రేస్‌వెల్ (రనౌట్) 16, ఫౌక్స్ (బి) సిరాజ్ 1, క్రిస్టియన్ క్లార్క్ (నాటౌట్) 24, జేమిసన్ (నాటౌట్) 8, **ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 50 ఓవర్లలో 300/8; వికెట్ల పతనం:** 1-117, 2-126, 3-146, 4-170, 5-198, 6-237, 7-239, 8-281; **బౌలింగ్:** సిరాజ్ 8-0-40-2, హర్షిత్ 10-0-65-2, వాషింగ్టన్ 5-0-27-0, ప్రసిద్ధ్ 9-0-60-2, కుల్దీప్ 9-0-52-1, జడేజా 9-0-56-0.

భారత్: రోహిత్ (సి) బ్రేస్‌వెల్ (బి) జేమీసన్ 26, గిల్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 56, విరాట్ కోహ్లీ (సి) బ్రేస్‌వెల్ (బి) జేమిసన్ 93, శ్రేయాస్ (బి) జేమిసన్ 49, జడేజా (సి) క్లార్క్ (బి) జేమిసన్ 4, కేఎల్ రాహుల్ (నాటౌట్) 29, హర్షిత్ (సి) హే (బి) క్లార్క్ 29, వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 7, **ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 49 ఓవర్లలో 306/6; వికెట్ల పతనం:** 1-39, 2-157, 3-234, 4-239, 5-242, 6-279; **బౌలింగ్:** జేమిసన్ 10-1-41-4, ఫౌక్స్ 10-0-49-0, ఆదిత్య అశోక్ 6-0-55-1, క్రిస్టియన్ క్లార్క్ 10-0-73-1, బ్రేస్‌వెల్ 8-0-56-0, ఫిలిప్స్ 4-0-21-0, డారిల్ మిచెల్ 1-0-7-0.



సోఫీ షో

సోఫీ డివైన్ (95 రన్స్, 2 వికెట్లు)

ఆల్‌రౌండ్ ఆటతో అదరగొట్టిన డివైన్

ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ గెలుపు

నందని హ్యాట్రిక్ వృథా

డబ్ల్యూపీఎల్‌లో నేడు
బెంగళూరు X యూపీ (రా. 7.30)

నవీముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరో మ్యాచ్ అభిమానులను చివరిబంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. 400కుపైగా రన్స్ నమోదైన ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాట్‌తో, ఆపై బంతితో జెయింట్స్ విజయంలో కీలక భూమిక పోషించిన సోఫీ డివైన్ (42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95, 2/21) 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గార్డ్‌నర్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) సత్తా చాటింది. పేసర్ నందనీ శర్మ హ్యాట్రిక్‌తో (5/33) ఐదు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసి ఓడింది. లిజెల్లీ లీ (54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) అదరగొట్టారు. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా రెండో విజయం కాగా, ఢిల్లీకిది రెండో పరాజయం.

వణికించిన లిజెల్లీ, వోల్వార్ట్: భారీ ఛేదనలో ఢిల్లీ విజయం అంచులదాకా వచ్చిందంటే అందుకు లిజెల్లీ లీ, వోల్వార్ట్ అద్భుత పోరాటమే కారణం. రెండో వికెట్‌కు 90 రన్స్ జోడించిన వీరు..ఢిల్లీని పోటీలో నిలిపారు. కీలక సమయంలో లీ అవుటైనా..ఆపై కెప్టెన్ జెమీమా జతగా వోల్వార్ట్ జట్టు విజయానికి శతధా యత్నించింది. కానీ ఆఖరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించిన డివైన్.. జెమీమాతోపాటు వోల్వార్ట్‌ను అవుట్ చేసి గుజరాత్‌ను గెలిపించింది.

సోఫీ పూనకం: గుజరాత్ ఇన్నింగ్స్‌లో సోఫీ డివైన్ ఆటే హైలైట్. పూనకం వచ్చినట్టు ఆడిన వెటరన్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాది ఢిల్లీ బౌలర్లలో గుబులు పుట్టించింది. హెన్రీ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో పరుగుల ప్రవాహానికి శ్రీకారం చుట్టిన సోఫీ..నందనీ శర్మ బౌలింగ్‌లో 4,4,6తో దుమ్ము రేపింది. ఇక స్పిన్నర్ స్నేహ్ రాణా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో మొత్తం 32 రన్స్ రాబట్టింది. ఈక్రమంలో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన డివైన్.. మరింత దూకుడుగా ఆడి సెంచరీకి చేరువైంది. అయితే, 11వ ఓవర్లో సోఫీని అవుట్ చేసిన నందిని ఢిల్లీ అతిపెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఆపై గార్డ్‌నర్‌తోపాటు కష్వీ, అనుష్క కూడా ధాటిగా ఆడడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది. అయితే తొలిసారి డబ్ల్యూపీఎల్ ఆడుతున్న నందనీ శర్మ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించడంతో గుజరాత్ వడివడిగా వికెట్లు కోల్పోయింది.



నందనీ శర్మ (5/33)

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్: 20 ఓవర్లలో 209 ఆలౌట్ (సోఫీ డివైన్ 95, గార్డ్‌నర్ 49, నందనీ శర్మ 5/33, శ్రీచరణి 2/42, చినెల్లీ హెన్రీ 2/43).

ఢిల్లీ: 20 ఓవర్లలో 205/5 (లిజెల్లీ లీ 86, లారా వోల్వార్ట్ 77, జెమీమా 15, సోఫీ డివైన్ 2/21, రాజేశ్వరీ గైక్వాడ్ 2/34).

డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు (32) ఇచ్చిన తొలి బౌలర్‌గా స్నేహ్ రాణా.

బిజినెస్

ఎన్‌పీఏలు, ఎగవేతదారుల పేర్లు బయట పెట్టలేం

సీఐసీ ముందుకు ఆర్‌బీఐ-బ్యాంకుల పంచాయితీ



న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టం కింద రుణ ఎగవేతదారుల పేర్లు, మొండి బకాయిదారుల (ఎన్‌పీఏ) వివరాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు ఇష్టపడటం లేదు. చివరికి తమ తనిఖీల రికార్డులు బయట పెట్టేందుకు, పెనాల్టీల వివరాలు వెల్లడించేందుకూ ససేమిరా అంటున్నాయి. ఆర్‌టీఐ కింద ఈ సమాచారం వెల్లడించాల్సిందేనని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మొట్టికాయలు వేసినా.. ఇవ్వంగాక ఇవ్వమని మొండికేస్తున్నాయి. ఈ విషయంలో ఆర్‌బీఐ తమను ఒత్తిడి చేయకుండా అడ్డుకోవాలని ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)ని ఆశ్రయించాయి. ఆర్‌బీఐ కోరినట్టు ఆర్‌టీఐ కింద ఈ వివరాలు వెల్లడించడం, తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీస్తుందని వితండవాదం మొదలుపెట్టాయి. దీంతో సీఐసీ ఈ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధీరజ్ మిశ్రా, వతిరాజ్, గిరీశ్ మిత్తల్, రాధా రామన్ తివారీ అనే వ్యక్తులు ఆర్‌టీఐ చట్టం కింద ఆర్‌బీఐ నుంచి ఈ వివరాలు కోరారు.

ఆటుపోట్లకు అవకాశం..!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ఎఫ్ఐఐలు వరుసపెట్టి అమ్మకాలు చేపట్టడం, ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు నెగటివ్ సెంటిమెంట్స్‌కు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, కమోడిటీస్, సీపీఎస్ఈ, ఆటో రంగాలు కొద్దిగా బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్ రికమండేషన్స్

హెచ్‌సీఎల్ టెక్: గత అక్టోబరు నుంచి 24 శాతం మేర రాణించిన ఈ షేరు ప్రస్తుతం మీడియం టర్మ్ నిరోధ స్థాయి వద్ద కదలాడుతున్నాయి. గత వారం కరెక్షన్‌తో స్వల్ప పుల్‌బ్యాక్‌కు లోనైంది. ఫలితాల సీజన్ మొదలవటం, రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతుండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.1,661 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,650 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,750/1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,620 స్థాయిని స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి.

హిందుస్థాన్ జింక్: గత సెప్టెంబరు నుంచి ఈ షేరు 50 శాతానికి పైగా రాబడిని అందించింది. ప్రస్తుతం లాంగ్ టర్మ్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. జీవితకాల గరిష్ఠం వైపు పరుగులు తీస్తోంది. గత వారం నిరోధాన్ని అధిగమించిన తర్వాత పుల్‌బ్యాక్‌కు లోనైంది. గత శుక్రవారం రూ.606 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 వద్ద ఎంటరై రూ.680 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.590 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

నేషనల్ అల్యూమినియం: గత ఏడాది మార్చి నుంచి 100 శాతం రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. డిమాండ్ ఉన్న రంగం కావటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం రూ.348 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.340 శ్రేణిలో ప్రవేశించి రూ.430/450 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.320 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

కోఫోర్జ్: ఈ షేరు రూ.2,000 వద్ద గట్టి నిరోధాన్ని ఎదుర్కొన్న తర్వాత 22 సెషన్లలోనే 20 శాతం మేర పతనమైంది. మళ్లీ కీలకమైన రూ.1,600 మద్దతు స్థాయికి చేరుకుంది. ఫలితాల సీజన్ మొదలవుతుండటంతో పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,681 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,660/1,670 శ్రేణిలో ప్రవేశించి రూ.1,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,640 స్థాయిని కచ్చితమైన స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి.

ఓఎన్‌జీసీ: జీవితకాల గరిష్ఠం నుంచి 45 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.230కి చేరుకుంది. ఇక్కడ స్వల్ప టర్న్ అరౌండ్‌కు అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.234వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.230 శ్రేణిలో ప్రవేశించి రూ.255/260 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.225 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.



- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
niftymasterlive@gmail.com

నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

డీమ్యాట్‌పై 'బేర్' ఎఫెక్ట్!

- సగానికి తగ్గిన కొత్త ఖాతాల వృద్ధి
- గత ఏడాదిలో 17 శాతానికి పరిమితం
- 6 సంవత్సరాల కనిష్ఠ స్థాయి ఇది..



ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు కొత్త డీమ్యాట్ ఖాతాల వృద్ధిపైనా ప్రభావం చూపాయి. 2024లో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 33 శాతం పెరగగా.. 2025లో ఈ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 17 శాతానికి పడిపోయింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్) వద్దనున్న డేటా ప్రకారం.. గత ఏడాదిలో కొత్త డీమ్యాట్ అకౌంట్లు 3.06 కోట్లు (16.5 శాతం) మేర పెరిగి మొత్తం 21.6 కోట్లకు చేరాయి. ఇది సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయే అయినప్పటికీ, 2024లో నమోదైన 4..60 కోట్ల కొత్త ఖాతాల (33% వృద్ధి)తో పోలిస్తే చాలా తక్కువ.

మార్కెట్‌కు సుంకాల పోటు

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాలు, వాణిజ్య అనిశ్చితులు, కార్పొరేట్ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించడం కారణంగా గత ఏడాది మార్కెట్ సూచీలు అంతగా రాణించలేదు. 2025లో సెన్సెక్స్ 9.06 శాతం, నిఫ్టీ 10.5 రిటర్నులను మాత్రమే పంచగలిగాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కేవలం 5.7 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 5.62 శాతం క్షీణించింది. స్టాక్ మార్కెట్ నమోదిత టాప్-1000 కంపెనీల్లో 60 శాతం గతేడాది తిరోగమనబాటలో పయనించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తగ్గిందని బ్రోకరేజీ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.

ఐదేళ్లలో నాలుగింతలు

గడిచిన ఐదేళ్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య నాలుగింతలైంది. 2020లో 5 కోట్ల స్థాయిలో ఉన్న అకౌంట్లు 2025 చివరి నాటికి 21 కోట్లు మించిపోయాయి. ప్రధానంగా కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ సంఖ్యలో చిన్న మదుపరులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ప్రారంభించడం ఇందుకు దోహదపడింది. సులభంగా ఆన్‌లైన్‌లోనే డీమ్యాట్ ఖాతా తెరిచే సౌలభ్యం, స్మార్ట్‌ఫోన్ వినియోగం అనూహ్యంగా పెరగడం కూడా ఇందుకు తోడ్పడ్డాయి. 2019లో 3.94 కోట్ల ఖాతాలు తెరవగా.. 2020లో ఇది 4.98 కోట్లుగా నమోదైంది. 2021 లోనైతే కొత్తగా తెరిచిన ఖాతాలు ఏకంగా 61.7 శాతం వృద్ధితో 8.06 కోట్లుగా నమోదయ్యాయి. 2022లో మళ్లీ ఈ వృద్ధి 34.3 శాతానికి తగ్గగా.. 2023లో 28.7 శాతానికి పరిమితమైంది.

మార్కెట్లో కరెక్షన్

టెక్ వ్యూ

గత వారం నిఫ్టీ మొత్తం ఐదు రోజులూ డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడయి చివరికి ముందు వారంతో పోల్చితే 645 పాయింట్ల నష్టంతో 25,680 వద్ద కనిష్ఠ స్థాయిలకు చేరువలో ముగిసింది. 26,000 సమీపంలో మూడు నెలల పాటు సాగిన కన్సాలిడేషన్, అనిశ్చిత, సైడ్‌వేస్ ధోరణి అనంతరం గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌లో పడడం మరింత బలహీనత ఉంటుందనేందుకు సంకేతం. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. గత కొద్ది నెలల్లో ఏర్పడిన భారీ నష్టం ఇదే. మిడ్‌క్యాప్-100 (1610 పాయింట్లు), స్మాల్‌క్యాప్-100 (550 పాయింట్లు) సూచీలు సైతం బలమైన కరెక్షన్లు సాధించడం ద్వారా తక్షణ అప్‌ట్రెండ్‌కు స్వల్పకాలిక విరామం ఇచ్చాయి. మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉన్నదనేందుకు ఇది సంకేతం. గత వారం కీలక స్థాయి 26,000 వద్ద విఫలమైనందు వల్ల స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగవచ్చు.



వి. సుందర్ రాజా

బుల్లిష్ స్థాయిలు: రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్ కోసం మైనర్ నిరోధం 25,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మానసిక అవధి, నిరోధం 26,000. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక సానుకూలత సంకేతం ఇస్తుంది.

బేరిష్ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శిస్తే ప్రస్తుత మద్దతు స్థాయి 25,600 వద్ద తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 25,450. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక అప్రమత్తత ఏర్పడుతుంది.

బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం 900 పాయింట్ల మేరకు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయి 59,250 వద్ద ముగిసింది. సానుకూలత కోసం ఈ సూచీ మద్దతు స్థాయి 59,000 వద్ద నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 59,600, 60,000. మద్దతు స్థాయిలు 59,000, 58,600, 58,000.

పాటర్న్: వీక్లీ చార్టుల్లో ముందు వారం ఏర్పడిన అప్ సైడ్ రివర్సల్ అనంతరం గత వారం బ్రేక్‌డౌన్ పాటర్న్ ఏర్పడింది. ఇది గరిష్ఠ స్థాయిల్లో "బుల్‌ట్రాప్ పాటర్న్" సంకేతం. గత వారం మార్కెట్ 50, 100 డీఎంఏల కన్నా దిగువకు దిగజారింది. అలాగే మార్కెట్ "ఎగువకు ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్" కన్నా దిగజారింది. ఇది స్వల్పకాలిక అప్రమత్త సంకేతం.

టైమ్: ఈ సూచీ ప్రకారం సోమ, గురు వారాల్లో తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు	
నిరోధం:	25,630, 25,700
మద్దతు:	25,540, 25,450

త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు

- వోల్వో కార్ ఇండియా

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగాన్ని సంపూర్ణ ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు స్వీడన్ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ విక్రయించే ప్రతి నాలుగు కార్లలో ఒక ఎలక్ట్రిక్ వాహనం ఉందని, ఈ ఏడాదిలో మరిన్ని కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వోల్వో కార్ ఇండియా ఏండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ 2.0లో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ రేట్లు తగ్గించడంతో ఈవీలకు మరింత ఆదరణ లభిస్తోందన్నారు. తమ మైల్డ్-హైబ్రిడ్ ఎస్‌యూవీలకు డిమాండ్ మరింత పెరిగిందని..ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60 వంటి మోడళ్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు. ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ (ఐసీఈ) మోడళ్ల ఆధునీకరణపై దృష్టి సారించినట్లు మల్హోత్రా చెప్పారు.

26,000 పైన బుల్లిష్

(జనవరి 12-16 తేదీల మధ్య వారానికి)



డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి

టెక్ వ్యూ

నిఫ్టీ గత వారం 26,373-25,683 పాయింట్ల మధ్యన కదలాడి 645 పాయింట్ల నష్టంతో 25,683 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 26,034, 25,963, 25,541, 25,052 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్ స్థాయి: 26,000 **బ్రేక్‌డౌన్ స్థాయి:** 25,250
నిరోధ స్థాయిలు: 25,900, 26,000, 26,100 (25,800 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 25,450, 25,350, 25,250 (25,550 దిగువన బేరిష్)

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)



12వ తేదీ			
హైదరాబాద్	540	విజయవాడ	575
వరంగల్	542	గోదావరి	550
చిత్తూరు	603	విశాఖపట్నం	550
		డజను గుడ్లు రూ.	84

ఫామ్‌గేట్ ధర — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	156	విజయవాడ	152
వరంగల్	156	గుంటూరు	159
కరీంనగర్	156	ఒంగోలు	159
మహబూబ్‌నగర్	156	చిత్తూరు	158
కర్నూలు	156	నెల్లూరు	163
విశాఖపట్నం	148	అనంతపురం	163
గోదావరి	152		

www.andhrajyothy.com

గుంటూరు సిటీ

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI

సోమవారం | 12-1-2026

Guntur | Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

పవన్.. 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'

మార్షల్ ఆర్ట్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన ఘనత

ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం

'ఫిఫ్త్ డాన్' పురస్కారంతో గౌరవించిన 'సోగో బుడో కన్‌రి కై' సంస్థ

'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్‌క్లాన్'లో ప్రవేశం

ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు 9



'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్ అందుకున్న అనంతరం కత్తి దూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

డిజిటల్ అరెస్ట్ పేరుతో..



వృద్ధజంటకు 15 కోట్ల టోకరా

ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం

వైద్య దంపతుల సొమ్ము చోరీ 9

అవును.. మాది తప్పే



కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ఎక్స్.. గ్రోక్ ఏఐ టూల్ బికినీ ఫొటోలివ్వడం తప్పేనని ఒప్పుకోలు

600 ఖాతాలు, 3500 పోస్టుల తొలగింపు

ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని, ఇక్కడి చట్టాల ప్రకారమే పనిచేస్తామని హామీ 9



వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం

భారత్‌పై దాడికి అనుమతి కోరుతున్నారు

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ వాచాలత 9

అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ (ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీ) ఉంది. దేవతామూర్తుల విగ్రహాలను, స్థపతులను తయారు చేయడం దీని లక్ష్యం. ఏడు కొండల ముఖద్వారం కనిపించేలా ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు.

ఇంతటి విశిష్టత ఉన్న ఈ సంస్థను కూల్చేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అక్కడ భక్తుల కోసం టౌన్‌షిప్ నిర్మించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రతిపాదించారు. బోర్డులో ఆమోదింపజేసుకుని, తీర్మానం కూడా చేయించేశారు.

వాస్తవానికి అలిపిరి-చెర్లోపల్లి రహదారిలో తిరుపతికి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ టీటీడీకి ఖాళీగా 20 ఎకరాల భూమి ఉంది. తిరుమల కొండపైకి వెళ్లే దారికి సమీపంలో ఉంది. భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదించారు. ఇది వద్దనుకున్నా అందుబాటులో ఇంకా చాలా భూములు ఉన్నాయి.



శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ

అధికారుల ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ప్రతిపాదన, చర్చ లేకుండా.. బోర్డులో అధికారులు ఉంచిన ప్రతిపాదనకు సవరణ చేశారు. ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీని కూల్చేసి అక్కడ టౌన్‌షిప్ కట్టేలా తీర్మానం చేశారు. దీనిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తిరకాసేమిటి.. తిరుమలేశా?

నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు.. ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకు ఎసరు

ఎస్‌వీఐటీఎస్‌ఏ కూల్చివేతకు నిర్ణయం

అక్కడ భక్తులకు టౌన్‌షిప్ కడతారట

టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం

అలిపిరి-చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదన


అందుబాటులో ఇతర స్థలాలూ ఉన్నాయి

అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయం

ముందస్తు చర్చ లేకుండానే తీర్మానం


దీనివెనుక కారణాలపై ఎన్నో సందేహాలు

ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలు



2) Proposals	7. Hence, the subject is placed before the T.T.D Board for taking a decision on the following: **To invite RFP for selection of an Expert in Planning with Architectural back ground for preparation of Conceptual plans and Designs for Planning of Integrated Pilgrim Town Ship at Alipiri-Cherlopalli Road, Tirupati in an extent of T.T.D land of Ac.20.00 situated in Survey No.604/9, Peruru village, Tirupati Rural Mandal, Tirupati District.**
3) Approval	8. Proposals at Para (7) placed before the TTD Board for taking a decision.

అలిపిరి-చెర్లోపల్లి రహదారిలో తిరుపతికి సమీపంలో టౌన్‌షిప్ ఏర్పాటుకు అధికారులు పంపిన ప్రతిపాదన



Res. No. 600, dated: 16.12.2025

Proposals at Para (7) approved with the modification that the township may be located in the premises of existing Production Centre and SVITSA, Tirupati.

Sd/- B.R. NAIDU
Chairman, TTD BOARD

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అసలు ఏం జరుగుతోంది? టీటీడీ పాలక మండలిలో సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు? ధర్మపరిరక్షణ సంస్థ అయిన టీటీడీ బోర్డులో నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాస్పద అంశాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి యనమల ప్రైవేటు ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురాగా.. మొన్నటికి మొన్న బోర్డు సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తికి చెందిన ట్రస్టుకు కొండపై భూమి కేటాయించారు. తాజాగా అలిపిరి సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ

మిగతా 7వ పేజీలో...

అధికారుల ప్రతిపాదనకు బదులు ఎస్‌వీఐటీఎస్‌ఏలో టౌన్‌షిప్ నిర్మాణానికి బోర్డులో ఆమోదించిన తీర్మానం



న్యాయం మనవైపే!

అనుమతులొచ్చాకే నల్లమలసాగర్ పనులు: నిమ్మల

కదలిపాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి?

3 వేల టీఎంసీల్లో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన

వాటిని కరువుసీమకు తరలించాలన్నదే లక్ష్యం

సుప్రీంకోర్టుకు ఇదే విన్నవించండి

సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన

తెలంగాణ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక.. అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని సీనియర్ న్యాయవాదుల బృందానికి సూచించారు. ఈ పథకంపై తెలంగాణ వేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి.. న్యాయకోవిదులు ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా, బల్బీర్‌సింగ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. న్యాయం మనపక్షానే ఉందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించారని వారిని

మిగతా 7వ పేజీలో...



విభజన శక్తులను తరిమేద్దాం! 9

సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం

ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు

అవి విద్వేష దాడులన్న సంగతి దాచిపెట్టారు

పునర్నిర్మాణంలో పటేల్‌ను అడ్డుకునే యత్నం

ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు

సోమనాథ్ 'శౌర్యయాత్ర'లో మోదీ ధ్వజం

ఇరాన్‌పై దాడికి ట్రంప్ రెడీ? 9

ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్

దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ

దాడిచేస్తే ఇజ్రాయెల్, అమెరికాలే మా లక్ష్యం

ప్రజాందోళనల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఇరాన్ స్పీకర్ ఖలీబాఫ్ హెచ్చరిక

రాజీకి రాకపోతే.. మీకు చుక్కలే!

క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు

మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనెజువెలా సైనికులు

అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా?

ఏమిటీ పరీక్ష?

'టెట్'పై ఉపాధ్యాయుల్లో ఆవేదన

ఎక్కువ మంది 50 ఏళ్లు దాటినవారే

విధులు నిర్వర్తిస్తూ సన్నద్ధమయ్యేదెలా?

గణితం, బయాలజీ, పీఎస్ టీచర్లకు మరీ అవస్థ

వారి సబ్జెక్టులో 20 మార్కులకే ప్రశ్నలు

మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి 40 మార్కులకు

ఇలాగైతే అర్హత ఎలా సాధించాలని ప్రశ్న

ఉత్తీర్ణత మార్కుల్లో తేడాపైనా అభ్యంతరాలు

'ఫలితం' తేలేదెన్నడు!

గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు ఇచ్చి రెండేళ్లు

న్యాయవివాదాలతో ఆగిన ఎంపిక ప్రక్రియ

ఫలితాల వెల్లడి డిమాండ్‌తో నేడు ఏపీపీఎస్సీకి అభ్యర్థులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

"కొత్తగా బీఈడీ, డీఎడ్ చేసిన విద్యార్థుల స్థాయిలో ఈ వయసులో మేం టెట్‌కు ప్రిపేర్ కాగలమా? దాదాపు 20ఏళ్ల ఉద్యోగం జీవితం తర్వాత ఇప్పుడు పరీక్షలు రాయమంటే ఎలా? 50ఏళ్లు దాటినవారు... కొత్తగా కోర్సులు చదివే విద్యార్థుల సన్నద్ధత ఒకేలా ఉంటుందా?'... టెట్‌పై ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోన్న చర్చ ఇది! ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్లలో తాజాగా విడుదలైన పరీక్ష ఫలితాలతో ఆందోళన మరింత పెరిగిపోయింది. టెట్‌లో ఇన్ సర్వీసు టీచర్లు 47.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతర అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 39.27 శాతం మాత్రమే. దీంతో పోల్చితే ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నట్లు. నిజానికి...

మిగతా 10వ పేజీలో...

20 రోజుల్లో ఉద్యోగులకు పదోన్నతులు! 10

అత్యవసర మెమో జారీ చేసిన సీఎస్

21కి హెచ్‌వోడీల నుంచి ప్రతిపాదనలు

పదోన్నతుల జీవో విడుదలకు 31 గడువు

భూ వ్యథలు తీర్చేదెలా?

నేడు మంత్రులు, అధికారులతో సీఎం భేటీ

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీపై చర్చ 7

కేంద్ర నిధుల ఖర్చు, పీపీపీ ప్రాజెక్టులపైనా..

వర్చువల్‌గా పాల్గొననున్న కలెక్టర్లు



పెద్ద సంఖ్యలో యంత్రాలతో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే

ఒక రహదారి.. 4 గిన్నిస్ రికార్డులు

రికార్డుల మోతెక్కించిన బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్

24 గంటల్లో 28.89 కి.మీ. రహదారి, 10,655 టన్నుల కాంక్రీట్‌తో 2 రికార్డులు

7 రోజుల్లో 156 కి.మీ. రహదారి, 57,500 టన్నుల కాంక్రీట్‌తో మరో 2 రికార్డులు

ఎన్‌హెచ్ 544జీ నిర్మాణంలో అద్భుతం.. నేడు అధికారిక ప్రకటన

వర్చువల్‌గా పాల్గొననున్న కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు 10



నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ62

కౌంట్‌డౌన్ ప్రారంభం 9

ఉదయం 10.18 గంటలకు ప్రయోగం

ఈవోఎస్-ఎన్1తోపాటు మరో 15 ఉపగ్రహాలు కక్ష్యలోకి

మత్తు కోళ్లు.. డమ్మీ కత్తులు

సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు

మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు

జోడీ పందేల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు

జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లే



కోడి పందేల్లో కనిపెట్టలేని మోసాలు

(తాడేపల్లిగూడెం రూరల్-ఆంధ్రజ్యోతి)

జూదమంటేనే మోసం. మహాభారత కాలం నుంచీ అదే జరుగుతోంది. కోడి పందేలైనా, పేకాడ, గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేమ్‌లైనా.. చివరకు మిగిలేది జేబుకు చిల్లే. మనరాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జూదగాళ్లకు హుషారొస్తుంది. బరిలో కోడి కాలు దువ్వుతుంటే.. ఆస్తులు పణంగా పెట్టడానికి పందెంరాయుళ్లు సిద్ధమవుతారు. పౌరుషంగా పందేల మీద పందేలు కాస్తారు. మోసగాళ్లకు కావాల్సింది ఇదే. వెంటనే బరిలోకి దిగిపోతారు. తిమ్మిని బమ్మిని చేస్తారు. గెలిచే కోడి ఓడి పోతుంది. ఓడి పోతుంది అనుకున్న కోడి గెలిచేస్తుంది. కోట్లు చేతులు మారి పోతాయి. జీవితాలు తారుమారైపోతాయి. ఈ ఏడాది

మిగతా 10వ పేజీలో...

పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వాహనాల రద్దీ



కారులా.. చీమల బారులా!

జాతీయ రహదారులపై కొనసాగుతున్న రద్దీ

హైదరాబాద్-బెజవాడ హైవేలో వేలాది వాహనాలు

శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్‌ప్లాజా దాటిన 60 వేలకు పైగా వాహనాలు 9

వివిధ

vividha@andhrajyothy.com
సాహిత్య వేదిక
బొమ్మలు: అక్బర్

'ఇంకావుంది' అనడం చాలామందికి నచ్చలేదు

నా మొదటి పుస్తకం

ప్రసేన్


'రక్తస్పర్శ' కవిత్వ సంపుటిలోని కవులలో నేనొకడిని. కానీ అది మరో ఇద్దరితో జమిలి సంకలనం కనుక నాదైన మొదటి కవితా సంపుటిగా నా లెక్కలోది 'ఇంకావుంది' మాత్రమే. 1991 నాటికి కవిత్వ పుస్తకాల శీర్షికలు అదిగో అలా 'రక్త స్పర్శ'లా బరువుగా బొద్దుగా సంస్కృతాన్ని పులుముకుని ఉండేవి. నేను 'ఇంకావుంది' అనడం చాలామందికి నచ్చలేదు. నా అత్యంత సన్నిహితులు కూడా ముక్కు విరిచారు. బాగుంది అన్నవాడు ఒక్క త్రిపురనేని శ్రీనివాస్ మాత్రమే. నా ఆ తరవాతి పుస్తకాల శీర్షికలు కూడా అలాగే కొనసాగించాను. 'ఏదీ కాదు' అన్నాను. 'ఎవరికి వర్తిస్తే వారికి' అన్నాను. కవిత్వం అనకుండా 'భావ వ్యాకరణం' అన్నాను. 'ఇంకా వుంది' సైజ్ విషయంలో కూడా నేను ఆ తేడా తీసుకొచ్చాను. ఒన్ యైత్ డమ్మీ కాక అడ్డం పెంచి నిలువు తగ్గించి కొంచెం అటూ ఇటుగా చతురస్రంలా వేసాను. "వద్దు బాబూ పేపర్ అనవసరంగా ఎక్కువ కటింగ్‌లో పోతుంది, అనవసరపు ఖర్చు" అని శ్రీశ్రీ విశ్వేశ్వరరావ్‌గారు అభ్యంతరపడ్డా అయితే అయింది అని ముందుకెళ్ళా. ఆ తరువాత త్రిశ్రీ కవిత్వం సిరీస్‌లో దాదాపు నాలుగు సంపుటాలు ఈ సైజ్‌లోనే వేసాడు.

'రక్తస్పర్శ' 1985లో. 'ఇంకావుంది' 1991 ఫిబ్రవరిలో. ఈ ఆరేళ్లలో చాలా కవితలు పత్రికల్లో అచ్చయినా వాటన్నింటినీ 'ఇంకా వుంది' లోకి తీసుకోలేదు. ఎక్కువ కొత్త పద్యాలతో



సంపుటిని ఫ్రెష్‌గా ఉంచాలనుకున్నాను. ముఖచిత్రం కాళ్ళ వేసారు. అప్పట్లో ఆయనతో ముఖచిత్రం నాకు ప్రివిలేజ్. పైగా ఆయనే స్వయంగా స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేసారు. ఆ బొమ్మ, ఆ అక్షరాలు ఇప్పటికీ నాకు ఆయన జ్ఞాపకాలు.

ఇప్పటిలా వంద, యాభై కాపీల పద్ధతి అప్పుడు లేదు. వెయ్యి ప్రతులు వేసాను. ఇప్పటికీ నాదగ్గర ప్రతులు లేవు. మంచి రివ్యూలు వచ్చాయి. చేరా రాసారు. వేగుంట మోహన ప్రసాద్ "సమకాలీన కవులకంటే రూపం విషయంలో ప్రసేన్ వందేళ్లు ముందున్నాడు" అని అనడానికి 'ఇంకా వుంది' పునాది. 'రక్తస్పర్శ' సంపుటి పట్ల నాకు చాలా అసంతృప్తి. దాని ముద్రను తుడిచేసుకోవాలన్న నా ప్రయత్నం 'ఇంకా వుంది'తో సఫలమైంది. నాకో ప్రత్యేక ఉనికిని 'ఇంకావుంది' ఇచ్చింది. ఇంకావుంది



తరహా శీర్షికలు కూడా రావడం మొదలైంది. ఇటీవల విడుదలైన మోహనలాల్ సినిమా మలయాళ పేరు 'తుడుబుమ్'కు తెలుగు అర్థం 'ఇంకావుంది' అనే. మూడు దశాబ్దాల తరవాత ఇప్పుడొక మంచి సినిమాకు అది టైటిల్ కావడం నాకు సరదాగా ఉంది.

ఇప్పటికీ నా పుస్తకాల ఆవిష్కరణ సభలు పెట్టడానికి నేను వ్యతిరేకం. వేటికీ పెట్టలేదు. కానీ ఆనాడు చాలా మంది నా కవిత్వాన్ని ప్రేమించి విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, వరంగల్ లలో ఇంకా కొన్ని చోట్ల నాతో సంబంధం లేకుండా 'ఇంకావుంది' పరిచయ సభలు పెట్టారు. అప్పట్లో అలా వుండేది మరి. నేను ఇప్పుడు విరివిగా ముందుమాటలు రాస్తున్నాను కానీ నా కవిత్వ పుస్తకాలలో నేను ముందుమాట ఒక్క దానికి కూడా రాయించుకోలేదు.

నిజానికి కవిత్వం తాత్విక ప్రకటనగా ఉండాలి అన్న నా భావజాలం 'ఇంకావుంది' రోజుల్లోనే కొద్ది కొద్దిగా బలపడుతోంది. కవిత్వం రొడ్డకొట్టుడు వ్యవహారం కాకూడదని నమ్మి ఆచరణ మెదలు పెట్టిన రోజులవి. అది తీవ్రమై నా రెండో కవితా సంపుటి 'ఏదీ కాదు' నాటికి బలపడి, 'ఎవరికి వర్తిస్తే వారికి' నాటికి ఒక దారి వెతుక్కుంది. నా వ్యక్తిగత మాగ్నం ఓపస్ 'ఏదీకాదు' సంపుటి అని నేను భావించినప్పటికీ నాకు నా 'ఇంకావుంది' మీద బోలెడు ప్రేమ. 'ఏదీ కాదు'లో నన్ను నేను లోకానికి ప్రకటించుకున్నప్పటికీ, నేనేమిటో నాకు తెలియచెప్పిందీ లోకానికి నన్ను ఆవిష్కరించిందీ 'ఇంకా వుంది' మాత్రమే!

విమోచనం

మేఘాలు
తమను తాము
విముక్తం చేసుకోవటానికి
వర్షమై కురుస్తాయి

పొదుగులు
తమ విడుదల కోసం
ఆకలిగొన్న శిశువుల
పెదాలపై ఒదుగుతాయి

స్వరపేటిక
తన విముక్తిని
చెవులారా వినేందుకు పాటల్ని
రసప్లావిత హృదయాల్లోకి
రవాణా చేస్తుంది

కవి
తన నుండి తను విడివడి
సర్వ స్వతంత్రుడయ్యేందుకు
పడుతున్న పెనుగులాటే
చివరికి కవిత్వమై అలరారుతుంది

■ నలిమెల భాస్కర్



అనిత్య

1.
నల్లమబ్బై
భారంగా కదిలిన
నిన్నటి మనసే

సెలయేటి మీద
వాన చినుకై
తుళ్ళి పడుతోంది
నేడు

మళ్ళీ ఇదే చినుకు
మరో భారమై
మేఘంగా
రేపు

అనిత్య అనిత్య అనిత్య అని
అనవరతం ఘోషిస్తూ అతను!

■ మూలా సుబ్రహ్మణ్యం



అలిశెట్టి జయంతి సభ

అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా జనవరి 12 ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ అలిశెట్టి ప్రభాకర్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నది. ముఖ్య అతిథి జూపల్లి కృష్ణారావు, అధ్యక్షత బాలాచారి, అతిథులు– కోదండరాం, జయధీర్ తిరుమలరావు, పాశం యాదగిరి, నరసింహారెడ్డి. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యంపై నాళేశ్వరం శంకరం, బద్రీ నర్సన్ ప్రసంగిస్తారు. అనంతరం యువ కవుల కవి సమ్మేళనం

తెలంగాణ సాహిత్య అకాడమీ

అలిశెట్టి పురస్కార ప్రదానం

తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాదికి చెమన్ ఎంపికయ్యారు. జనవరి 12న కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో సిపీ కుమార్ అధ్యక్షతన పురస్కార ప్రదాన సభ జరుగనుంది. దేవులపల్లి అమర్, నలిమెల భాస్కర్, నారదాసు లక్ష్మణరావు, కొండి మల్లారెడ్డి, బూర్ల వేంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం తదితరులు హాజరవుతారు.

దామరకుంట శంకరయ్య

పాలమూరు సాహితి అవార్డు

పాలమూరు సాహితీ అవార్డుకు 2025లో ముద్రితమైన వచన కవితా సంపుటాలు మూడేసి ప్రతులను జనవరి 31 లోపు పంపాలి. ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/– నగదు బహుమతితో పాటు జ్ఞాపికను ఇస్తారు. చిరునామా: భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం. 8–5–38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, ఫోన్– 9032844017.

భీంపల్లి శ్రీకాంత్

పీచర సునీతారావు పురస్కారాలకు ఆహ్వానం

పీచర సునీతారావు స్మారక పురస్కారాలకు కవిత్వం, కథలు, విమర్శ ప్రక్రియల్లో సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మార్చ్ 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు వెలువడిన సంపుటాలు మూడు కాపీలను ఫిబ్రవరి 25 లోపు పంపాలి. ఎన్నికైన ప్రతి సంపుటానికి మే 10న రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో రూ.15వేల నగదు తోపాటు, సత్కారం ఉంటుంది. చిరునామా: పీచర సునీతా రావు ఫౌండేషన్, కేర్ ఆఫ్: విజయేందర్ రావు, ప్లాట్.నం 505, బ్లాక్ డి, భీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్స్, సుచిత్ర సర్కిల్ వద్ద, జీడిమెట్ల, హైదరాబాద్–67. ఫోన్: 9866043441.


కాంచనపల్లి గోవర్ధన్ రాజు

పైనేని మునెమ్మ పురస్కారాలు

తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, పైనేని మునెమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పైనేని మునెమ్మ స్మారక పురస్కారాన్ని నారంశెట్టి ఉమామహేశ్వర రావుకు, పైనేని చిన్న బుచ్చినాయుడు స్మారక పురస్కారాన్ని జూటూరు తులసీదాస్, బసయ్య స్మారక పురస్కారాన్ని మౌని స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం జనవరి 25వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి, శాసనమండలి విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జివి పూర్ణచంద్, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి పలమనేరు బాలాజీ తదితరులు హాజరవుతారు.

పి. తులసినాథం నాయుడు

అనేక నేనులుగా విస్తరించడం అనివార్యమైంది



పసునూరు శ్రీధర్‌బాబు స్వరం తన సమకాలీన కవుల కంటే భిన్నమైనది. అది అవుట్ స్పోకెన్ కాదు. ఒక ఇంటీరియర్ మోనోలాగ్. మనిషి లోపలి సంక్షోభం, అశాంతి, అలజడి, శూన్యత, మౌనం, దుఃఖం వంటి వ్యక్తిగత భావ కేంద్రకం తన కవిత్వం. ప్రేమ తావులు, నదుల హొయలు, పాలపుంతలు, ప్రేమ మూర్తులు తన కవిత్వమంతా విశాలంగా ఆవరించుకుని వుంటారు. అర్బన్ మొరాలిటీ, ఎమోషనల్ ఎంప్టీనెస్ తన కవిత్వమంతా నది మీద వెన్నెలలా పరచుకుంటుంది. 'అనేకవచనం' నుండి 'నిదురపోని మెలకువ చెప్పిన కల' మీదుగా 'ఏకాంతం ఒక అతిథి' దాకా తనదొక ప్రత్యేకమైన మార్గం. ఈ ఏకాంత అతిథితో మాటా ముచ్చట.

సమాజం బాహ్య విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు మనిషి లోపలి శూన్యాన్ని, అశాంతిని ఎంచుకోవడానికి ప్రేరణ ఏమిటి?

కవిత్వంలో ఎంచుకోవడం ఒకటుంటుందని నేననుకోను. లోపలి శూన్యం వ్యక్తి కేంద్రంగా విస్తరిస్తుంది. ఇందులో మీరంటున్న బాహ్య విలువలు ఆత్మిక అనుభూతులతో సంఘర్షించడం వల్ల కలిగే అశాంతి ఉంటుంది. ఇక్కడ వైయక్తికం ఎక్కడుంది? Deeper self నుంచి దారి చేసుకుంటూ రావడం వల్ల కవిత్వ వాక్యం ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది. తరచి చూస్తే తడి అంతా సామాజికమే. ఉపరితల అవగాహనతో కవిని exclude చేయలేం కదా. ఈ అశాంతి శూన్యం ఒకప్పుడు మండుతున్న చెట్టులా ఉంటుంది. మరొకప్పుడు విత్తనం నుంచి వేర్లు లోపలికి చొచ్చుకుపోతున్నట్లుంటుంది. ఈ paining pleasure కవిత్వానికి ప్రేరణ. అది భాషను తవ్వి తీసుకుంటుంది. ఆ process ఒక తాదాత్మ్య స్థితి. అందుకే, కవిత్వం నాకొక spiritual activity అని 1999లో 'అనేకవచనం' కవిత్వం సంపుటికి రాసుకున్న 'అనిర్వచనం' లోనే చెప్పుకున్నాను. ఇప్పటికీ అంతే.

ఎమోషనల్ ఎంప్టీనెస్ (భావోద్వేగ శూన్యత) గురించి మీరు రాసేటప్పుడు అది చదువరిని ఒక రకమైన ఆత్మపరిశీలనలోకి నెడుతుంది. ఆధునిక మనిషికి ఈ 'శూన్యం' నుండి విముక్తి ఉందంటారా?

భావోద్వేగ శూన్యత గురించి రాసిన సందర్భాలున్నాయి మీరన్నట్టు. కానీ, అది జీవితానికి అర్థం లేదు, ప్రయోజనం లేదనే nihilistic approach నుంచి వచ్చినవి కావు. మీ ప్రశ్న వినగానే నా 'నిదురపోని మెలకువ చెప్పిన కల' సంపుటి లోని 'లేదు', 'మళ్ళీ వద్దు' వంటి కవితలు గుర్తొస్తున్నాయి. ప్రేమరాహిత్యం, విలువలు లుప్తం కావడం వంటి సంవేదనలు చదువరిని ఆత్మపరిశీలనలోకి నెట్టగలిగితే కవిత్వ పరమార్థం నెరవేరినట్టే. మోరల్ ఫ్రేమ్‌వర్క్స్ కూలిపోతున్నప్పుడు సమాజం కొత్త విలువల్ని నిర్మించుకుంటుంది. మనం మోస్తూ తిరిగే 'నేను, నాది' అనే గండు శిలలభారం నుంచి మనిషిని విముక్తం చేసేదే శూన్యత అంటుంది బౌద్ధం. ఆత్మను rigid గా చూడకుండా పరిమళంగా విచ్ఛిన్నమయ్యే పూవులానో ప్రవాహంలానో చూడగలగాలి. అలాంటి శూన్యతలో అనివార్యంగా కరుణ వికసిస్తుంది. అది విముక్తే కదా! అందుకే, బౌద్ధం ఇవాళ్టి అవసరం అనిపిస్తుంది నాకు కవిత్వంలో, జీవితంలో.

మీకవితా వాక్యం ఒక 'స్టైలైన్' లాగా పదునుగా ఉంటుంది. అనవసరమైన అలంకారాలను పక్కన పెట్టి, భావాన్ని నగ్నంగా (Raw) వదలడం వెనుక మీకున్న సౌందర్య దృక్పథం (Aesthetics) ఏమిటి?

Aesthetics అన్నది కవిత్వంలో perceptionకు సంబంధించిన విషయమని నేననుకుంటాను. సౌందర్యాత్మకతను నేను అలంకారంగా చూడడం లేదు. 'Ways of seeing it' సునిశితమవుతున్న కొద్దీ మీరంటున్న స్టైలైన్ వాక్యం పుడుతుందేమో! ఒక అలజడి అలలై చెలరేగి మళ్ళీ సద్దుమణిగాక, ఆ నిశ్చల నిశ్శబ్దం మీద ఘనీభవిస్తొందొక వాక్యం. కవి తన సమాధిలో అంతవరకూ ఆగి ఆ వాక్యాన్ని తెచ్చుకోవాలి. అతిభావోద్వేగం, rhetoric, సైద్ధాంతిక నినాదాల వద్దే ఆగిపోతే ఆ సోయగం చిక్కదు. ఇక్కడ నేను దృక్పథాన్ని వ్యతిరేకించడం లేదు. సౌందర్యమే దృక్పథమనీ చెప్పడం లేదు. ఏది వచనంలో చెప్పాలి, ఏది కవిత్వమవుతుందో తెలుసుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి. వేయి కవితలు రాశాక కూడా. వచనంలో కవిత్వం పలికితే బాగుంటుంది. కానీ, కవిత్వంలో వచనం మూలిగితేనే చిరాకు.

భాషకు అందని భావాలను అక్షరాల్లోకి తర్జుమా చేసేటప్పుడు, భాష మీ భావాల తీవ్రతను తగ్గిస్తుందని ఎప్పుడైనా అనిపించిందా?

హైకూ రచన అంటే సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యంలో ఉండడం అంటారు జెన్ తాత్వికులు. హృదయాన్ని దివ్యప్రేమ దిశగా నడిపిస్తారు సూఫీ కవులు. Celebration of fragmentation గురించి చెబుతూ వచ్చారు ఉత్తరాధునికులు. నన్ను నేను కవిత్వంలో వెతుక్కుంటున్న 90లలోని అస్తిత్వ ఉద్యమాలలో నేనొక శకలమై, వికలమై నిశ్శబ్దంలోకి – మౌనంలోకి కాదు – కూరుకుపోయానేమో! సత్యానికీ, ప్రేమకీ స్వీయ అస్తిత్వంతో దారులు వేసుకునే ప్రయత్నంలో నాలో వాలిన ప్రతి ప్రాకృతిక శకలానికీ నా గొంతునివ్వడం ఒక ఆత్మిక క్రియగా మారింది. అలా అనేక నేనులుగా విస్తరించడం అనివార్యమైందేమో అనిపిస్తుంది ఇప్పుడీ ప్రయాణాన్ని సమీక్షించుకుంటే. అందుకే, నా మొదటి సంపుటి 'అనేకవచనం' అయింది. అందులోని మొదటి కవితలోనే మీరు భాష గురించి అడిగిన ప్రశ్నకు జవాబు ఉందిలా: అన్నింటికన్నా భాషే నన్ను ఎక్కువగా బాధించింది. ఇప్పుడీ 'ఏకాంతం ఒక అతిథి'లోనూ ...thought is a matter/ చేజారిపోతోంది/ నాలోంచీ/ నీలోంచీ/ భాషలోంచీ... అన్నాను.

ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా మీ స్వస్థలం. కానీ మీరు ఏ అస్తిత్వ ఉద్యమంలోనూ పూర్తిగా పాలుపంచుకున్నట్టు కానీ, వెన్నుదన్నుగా నిలబడినట్టు కానీ కనిపించదు. అప్పడప్పుడు కొన్ని కవితలు మినహాయింపు. ఎందుకని?

నిజమే, మా నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లానే. నేను చూసిన రెండు బలమైన ఉద్యమాల్లో ఒకటి మండల్ కమిషన్ వ్యతిరేక పోరాటం. రెండోది తెలంగాణ ఉద్యమం. బీసీల అస్తిత్వ ఉద్యమాల విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా తిరిగాను. తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్టుగానే కాకుండా, తెలంగాణవాదిగానూ ప్రత్యక్షంగా పాల్గొన్నాను. తెలంగాణ వేదనను వ్యాసాల్లో చెప్పాను. కానీ, అది కవిత్వంలో నేరుగా ప్రతిఫలించలేదు. అణచివేత, వివక్ష చేసిన గాయాలు నా కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తాయి. కొన్ని కవితల్లో అవి ప్రస్ఫుటంగా, శీర్షికలతో పాటుగా ఉండడం వల్ల మీకు మినహాయింపులుగా కనిపించి ఉండవచ్చు. ఏమైనా, సామాజిక కవిత్వమంటూ వేరుగా ఉండదు. వైయక్తికమూ సామాజికమే అని మన సాహిత్యకారులు చెబుతూనే ఉన్నారు.

"స్త్రీ దేహాన్ని తాకిన చేతులతో మంచి కవిత్వమైనా రాయాలి, లేదంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలి" అని ఒక కవితలో అన్నారు కదు! మంచి కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

ఇంద్రియాలతో స్వీకరించే ప్రతి అనుభవంతో మనం మన లోపలి అగాధాల్లోకి కొట్టుకుపోతాం. 'You cannot stir a flower without troubling a star' అని ఫ్రాన్సిస్ థాంప్సన్ చెప్పిన మాట మరీ మెటఫరికల్ కాకపోవచ్చేమో అనిపిస్తుంటుంది Quantum Entanglement అనే ఆలోచనతో ఊయలూగుతుంటే. When nothing exists in isolation, even a private feeling becomes a shared truth. లోపలి అగాధంలోంచి మళ్ళీ పైకి ఎగసి వచ్చినప్పుడు ఒంటికి అంటుకున్న తడికి భాష ఇవ్వగలిగితే అది మంచి కవిత్వం అవుతుందనిపిస్తుంది.

'అనేకవచనం'తో పోలిస్తే మీ ఇటీవలి కవిత్వ సంపుటి 'ఏకాంతం ఒక అతిథి'లో మీ భాష చాలావరకు సంస్కృత భారాన్ని వదిలించుకుంది...

నిజమే. మీరన్నట్లు అనేకవచనం రోజుల్లో శాబ్దిక మాయ వెంటాడేది. రకరకాల ప్రభావాల్లోంచి సొంత మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నంలో భాష సహజంగానే సరళంగా మారుతుందనిపిస్తుంది. ఈ మార్పు చాలా మంది కవుల్లో కనిపిస్తుంది. తెలుస్తున్నకొద్దీ భాష తేలికవుతుందని అంటారు జెన్ బౌద్ధులు. భాష మీది ప్రేమతో కూడా కవిత్వంలోకి వస్తాం. కానీ, భాష సహచరిగా మారింతర్వాత గొప్పలకు పోవాల్సిన పని లేదు. భాషను దురుపయోగం చేస్తే లేనిపోని గందరగోళం. దాన్ని మినిమైజ్ చేయాలన్నది సంకల్పితమే. Ornate diction నువదులుకోవడం వల్ల కవిత్వానికి మేలు జరుగుతుంది. భాషను ఒత్తిడి చేయకూడదు. ఒక్కోసారి కొన్ని నిశ్శబ్దాల్ని అలా వదిలేయాలి.

మీ కవితలు చదువుతున్నప్పుడు పాఠకుడు అసౌకర్యానికి గురవుతాడు—కానీ అది హింసాత్మక అసౌకర్యం కాదు; ఒక ఆత్మీయ ఒంటరితనం లాంటి అసౌకర్యం. పాఠకుడిని ఈ స్థితికి నెట్టడం మీ రచనా ప్రక్రియలో భాగమేనా?

కవిత్వం ఏదో రకంగా అసౌకర్యాన్నే కలిగిస్తుంది. కవిత్వం రాయడానికి ప్రేరేపించే అసౌకర్యమే అది. కవిత్వం సృజిస్తున్నప్పుడు నా ఏకాంతానికి నేనే అతిథిని. ఆ స్థితిలోకి పాఠకుడిని లాక్కోవాలని ఆరాటపడతాను. ఆ తరువాత నేనక్కడ ఉండను. మంచి కవిత పాఠకుడిని తనదైన వాతావరణంలోకి తీసుకువెళ్తుంది. అప్పుడే కవిత్వంలో వసించడం సాధ్యమవుతుంది. Decoding మొదలుపెడితే ఉభయ భ్రష్టత్వం.

సమకాలీన తెలుగు కవిత్వంలో శబ్దం, నినాదం, వాదం ఎక్కువైన వేళ— మీరు మౌనం, విరామం, ఖాళీ స్థలాన్ని (White Space) ఎంచుకోవడం ఒక ప్రతిఘటనా విధానమా?

ఖాళీ స్థలం కూడా ఖాళీతో నిండి ఉంటుంది. కవిత్వం అంటేనే నిశ్శబ్దంలోకి వెళ్ళడం. అక్కడి వరకు వెళ్ళేంత వరకే ఈ చప్పుళ్ళు. ఆ తరువాత కవిత్వమే ఉంటుంది. ఇది ప్రతిఘటన కాదు, విధానమే.

కలలో మెలకువ కోసం ఆరాటం, మెలకువలో మళ్ళీ కలల కోసం అన్నారు కదా! ఈ తండ్లాట, ఈ పెనుగులాట అంతా మీ కవిత్వం లో కనిపిస్తుంది. సరే! కానీ ఈ తండ్లాట ఆశించే శాంతి మీకు కవిత్వం లో లభించిందా?


Poetry is an act of peace అంటాడుగా నెరుడా. జీవితంలో aggression ఉంటుంది. కవిత్వంలో reconciliation ఉంటుంది. Noise (rhetoric, decoration, ego, and fetish) cancellation ఉన్నప్పుడు కవిత్వంలో శ్వాస ఉంటుంది. శాంతి ఉంటుంది... తండ్లాట, తండ్లాటకూ మధ్య.

ఇంటర్వ్యూ: ■ **వంశీకృష్ణ**

పోరు వీరుల సమ్మైక్య గానం

ఫైజ్ అహ్మద్ ఫైజ్ అంటే మెదిలే మొట్టమొదటి క్వాలిటీ – ప్రేమ, విప్లవం. ప్రేమ అన్నది జీవితంలో అంతకంటే పెద్ద బాదరబందీ లేని వాడికి జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోడానికి మాత్రం పనికి వచ్చే విషయం (మగ ఆడ మధ్య ఉండే ఎమోషన్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతుంది). లేదా ఇంకొంత ఉపయోగకరంగా జీవితంలో ఒక తోడు వెతుక్కోడానికి అడుగులు వేసేవాళ్ళకు అవసరమైన ఎమోషన్. కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఈ ప్రైవేట్ ఎమోషన్‌పై పుట్టినంత కవిత్వం, సినిమాలు, కథలు మరే ఇతర ఎమోషన్ మీదా పుట్టలేదు. అయితే ఫైజ్ గొప్పతనం ఏంటంటే – ఒక నిర్బంధ రాజ్యంలో ఉన్నప్పుడూ, ఒక తిరుగుబాటు ప్రేరేపించే అవసరమున్న సందర్భంలో ఉన్నప్పుడూ ఈ ప్రేమ ఎలా వ్యక్తీకరించబడుతుంది అన్నది ఆయన ఇతివృత్తం. 'ఇష్క్', 'ఇంక్విలాబ్' కలగలిపి కొత్త ఎమోషన్‌ను కనుగొన్న కవి ఫైజ్ అహ్మద్.

పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన ఫైజ్ అహ్మద్ పాకిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గరగా పని చేసే 'ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్'లో నాయకత్వ స్థానంలో పని చేసాడు. అందుకు బహుమానంగా పాకిస్థాన్ ప్రభుత్వం అతనిపై రావల్పిండి కుట్ర కేసు మోపి నాలుగేళ్ళపాటు అక్రమంగా జైలులో ఉంచింది. ఆ జైలు నుండి ఎన్నో అద్భుతమైన కవితలు వెలువడ్డాయి. వాటినే మన దేశ ఆదివాసీ బడుగు వర్గాల సంక్షేమకాంక్షి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తాను జైలులో ఉన్నప్పుడు తెలుగు చేశాడు. అదే ఈ పుస్తకం.



జీఎన్ సాయిబాబా స్వయానా కవి. ఈ అనువాదం అతనికీ, ఫైజ్‌కూ మధ్య ఒక మమేకం వల్ల పుట్టింది. "అర్ధరాత్రి, జాబిలి, అచేతన స్థితి—/ అస్తిత్వమంతా ఒంటరితనం సంతరించుకుంది/ దట్టమైన వృక్షాల తలల మీద/ అలసిన వెన్నెల స్వరం నిద్రపోతోంది..." ఇలా అచేతన స్థితిలో, "సమ్మోహన రాగాలలో మత్తుగొలిపించే స్వరాలు పలుకుతున్నాయి — ఆశ, స్వప్నం, నీ సుందర వదనం" అంటూ నిస్సహాయంగా ప్రేమను పలికిస్తాడు ఫైజ్. "ప్రేయసిని కలిసే ఆనందమే కాకుండా/ ప్రపంచంలో ఇంకా ఎన్నో విషాదాలూ సౌఖ్యాలూ ఉన్నాయి/ మునపటిలానే నిన్ను ప్రేమించమని నన్ను అడగకు ప్రియా" అని వ్యక్తుల మధ్య ప్రేమను ఒక విశాలమైన విజన్ ముందు సరండర్ చేస్తాడు. హృదయానికి "మళ్లీ ఒకసారి సంభాళించుకునే సిద్ధాంతాన్ని ప్రబోధించు/ మరోసారి సగాన్నీ పరిచయానికి పెట్టే నిర్దయాన్నీ వదిలిపెట్టు/ రండి, ఎందుకంటే ఈ రోజూ ప్రేమ కథ మొదలైంది/ ప్రేమ కథల అంతం మీద ఇప్పుడు కథనాలు వినిపిద్దాం రండి". – ప్రేమ మీద కాదు, ప్రేమ కథల అంతం గురించి కథనాలు వినిపించడం అంటే – ప్రేమ కోసం అర్రులు జాచే మనస్సులు నిర్బంధంలో ఎలా మూగవోతాయో హృదయాన్ని తాకే ఒక హింసను వ్యక్తీకరిస్తాడు. ఈ కవిత్వ పుస్తకంలో ఎంతో విషాదం ఉంది, ఎంతో విరహం ఉంది, ఎంతో నిరసన ఉంది, ఎంతో తిరుగుబాటు ఉంది.

ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వంలో ఉన్న metaphorical resistance ను పట్టడంలో అనువాదకర్త చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. సాధారణంగా అనువాదాల్లో కవిత్వం గాఢతను కోల్పోతుంది. అది తప్పనిసరి. ఇక్కడ అనువాదకర్త ఆ సారం పోకుండా తెలుగులో ప్రతిబింబించేందుకు ప్రయత్నించాడు. ఇందులో "కొట్టు" "చంపు" "తుపాకీ పేల్చు" "గునపం దింపు" లాంటి అట్టహాస ప్రతిఘటన భాష ఉండదు. సూక్ష్మత్‌గా రోల్ అవుతున్న భాషతో ఈ స్థితిగతులను వదిలించుకోవాలి అనే ఒక తృష్ణను ప్రేరేపించే విధానం మనసుకు తెలిసిపోతుంది.



సాయిబాబాకు లేని అనారోగ్యం లేదు. లివర్, పేంక్రియాస్, గుండె, ఊపిరి తిత్తులు – ప్రతి అవయవం కూడా జైలు పరిస్థితులకు తల ఒగ్గి అనారోగ్యం పాలయ్యాయి. కాని మనస్సు మాత్రం పటిష్టమైన ఆరోగ్యంతోనే ఉండింది. జైలు జీవితంలో సరైన బాత్‌రూమ్ కూడా లేని పరిస్థితుల్లో, తొమ్మిదేళ్ళు ప్రతిక్షణం తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న వసంత గారిని, తన ఒకే పాప మంజీరాను మిస్ అవుతూనే ఉన్నారు సాయిబాబా. అనుక్షణం ఆ కఠిన పరిస్థితుల మధ్య– జైలు గోడల మధ్య – ఈ సమాజం కోసం తన మెదడుకు పని పెడుతూనే ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఎంగుగీ కవిత్వాన్ని కూడా అనువాదం చేసాడు. అలాగే "నేను చావును నిరాకరిస్తున్నా" అని తన స్వంత కవితా సంకలనం కూడా రాసాడు.

ఈ పుస్తకానికి సాయిబాబా కూతురు మంజీర ముందుమాట రాసింది. ఈ కవిత్వం అంతా ఒక అనుభవం అయితే ఈ ముందుమాటలో గుండెకోత ఒక ఎత్తు. ఈ ఎమోషన్ గురించి ఇక్కడ విడదీసి రాసి దానిని పల్చబరచకూడదు. అది పుస్తకం కొని, నిశ్శబ్దమైన గదిలో ఒంటరిగా కూర్చుని – చదివి అనుభూతి పొందాల్సిందే! ఈ పుస్తకం ఒక నిరసన, ఒక ప్రేమ కావ్యం, ఒక ప్రతిఘటన సమాహారం ఒకటే కాదు రెండు సంస్కృతుల, రెండు విభిన్న కాల సమయాల, ఇద్దరి పోరు వీరుల సమ్మైక్యగానం!

■ **పి. విక్టర్ విజయ్ కుమార్**



ధాన్యం సేకరణలో.. రికార్డు

గత కొన్నేళ్లుగా ధాన్యం సేకరణలో ఆపసోపాలు పడిన సివిల్ సప్లయిస్ ఈ ఏడాది రికార్డులు సృష్టిస్తోంది. ఏ ఒక్క ఏడాది కూడా ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాలు అధిగమించలేదు. గత ప్రభుత్వంలో అన్నదాతలకు ధాన్యం మద్దతు ధర ఎండమావిగానే మారింది. ధాన్యం కొనుగోళ్లే అంతంత మాత్రమైతే వాటి తాలూకా నగదు జమ గతంలో నెలల తరబడి సాగేది. కాగా ఖరీఫ్ సీజన్‌కు బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ధాన్యం సేకరణ లక్ష్యం సుమారు 3 లక్షల 40 వేల టన్నులుగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సంక్రాంతి నాటికే దాదాపు 2,25,000 టన్నుల సేకరణ మార్క్ చేరుకునే విధంగా సివిల్ సప్లయిస్ విభాగం అడుగులు వేస్తోంది. గడచిన ఏడేళ్ల సేకరణ గణాంకాలను పరిశీలిస్తే ఇదే ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది.


- గడచిన కొన్నేళ్లలో అత్యధిక కొనుగోళ్లు
- సంక్రాంతి నాటికి 2,25,000 టన్నుల సేకరణ
- ఫిబ్రవరి రెండో వారానికి లక్ష్యం పూర్తి దిశగా అడుగులు

(తెనాలి, ఆంధ్రజ్యోతి)

ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి.. తెగుళ్లను తుదముట్టించి.. సాగునీటి అవాంతరాలను అధిగమించి.. అన్నదాత పండించిన ధాన్యం అమ్ముకునేందుకు గతంలో ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను ఇచ్చినా వాటిని చేరుకోవడంలో అధికారులు విఫలమయ్యేవారు. చివరకు దక్కిన ధరే దిక్కని ధాన్యం విక్రయించుకుని రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ రికార్డులు సృష్టిస్తోంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఇప్పటికే సగానికిపైగా దాటేశాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గడచిన ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యమే ప్రత్యేకంగా నిలిచింది. బాపట్ల జిల్లాలో అత్యధికంగా 92,000 టన్నులను సేకరించారు. ఈ పరిస్థితుల్లో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు.. సేకరణ అంతంతే ఉండవచ్చని అందరూ భావించారు. అయితే బాపట్ల జిల్లాకు రెండు లక్షల టన్నులు, గుంటూరు జిల్లాకు లక్ష టన్నులు, పల్నాడు జిల్లాకు 40 వేల టన్నుల సేకరణ లక్ష్యాలు ఇచ్చింది. అయితే సంక్రాంతి నాటికి బాపట్ల జిల్లాలో సుమారు 1,30,000 టన్నులు, గుంటూరు జిల్లాలో సుమారు 80 వేలు, పల్నాడు జిల్లాలో సుమారు 15 వేల టన్నుల సేకరణ (మిగతా 5లో)

రంగంలోకి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

ధాన్యం సేకరణ ప్రారంభంలో మిల్లర్లు మొదలుకుని ఆర్‌ఎస్‌కేల్లో సిబ్బంది పనితీరుపై కూడా అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మొదలుకాకముందే వెలుగు చూడడంతో సరిదిద్దడంపై జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో రోజుల వ్యవధిలోనే సేకరణ అంకం గాడిన పడింది. రెవెన్యూతో పాటు వ్యవసాయ శాఖ అనుబంధ విభాగాల అధికారులు ముగ్గురితో పాటు మరో ఐదుగురుని సభ్యులుగా చేర్చి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు. కేవలం ధాన్యం సేకరణపైనే ఈ బృందం నిరంతర నిఘా పెట్టడంతో పాటు అన్నదాతల నుంచి వచ్చే ఫిర్యాదులను గంటల వ్యవధిలోనే పరిష్కరించింది. ఈ చర్యల ఫలితమే గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి నాటికే ధాన్యం సేకరణ మార్కును చేరుకోవడంతో పాటు లక్ష్యంపై సివిల్ సప్లయిస్ విభాగం గురిపెట్టి వేగంగా అడుగులు వేస్తోంది.



వినుకొండ-గుంటూరు రోడ్డు విస్తరణ

- నాలుగు వరసల్లో 544డీ హైవే
- 1,047.72 ఎకరాల భూమి సేకరణ
- హద్దుల నిర్ధారణ ప్రక్రియ వేగవంతం

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

అనంతపురం - వినుకొండ - గుంటూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. 544డీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరసలుగా విస్తరించనున్నారు. వినుకొండ 320.30 కిమీ నుంచి 405.60 కిమీ వరకు రహదారిని 85 కిమీ మేర విస్తరిస్తారు. ఇందుకు పల్నాడు జిల్లా పరిధిలో 1,047.72 ఎకరాల భూమిని సేకరించనున్నారు. భూ సేకరణకు సంబంధించి రాజపత్రాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) విడుదల చేసింది. రహదారి హద్దులను గుర్తించడానికి (పెగ్‌మార్క్) పనులను వేగవంతం చేశారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సదరు అధికారులు తెలిపారు. వినుకొండ మండలం తిమ్మాయపాలెం, బ్రాహ్మణపల్లి, వినుకొండ, విఠంరాజుపల్లె, నూరేపల్లి, శావల్యాపురం మండలం పిచ్చికలపాలెం, కనమర్లపూడి, పొట్లూరు, వేల్పూరు, నరసరావుపేట మండలం కాకాని, పెట్లూరివారిపాలెం, ఉప్పలపాడు, యలమంద, కేసానుపల్లి, నరసరావుపేట, జొన్నలగడ్డ, నాదెండ్ల మండలం సాతులూరు, చందవరం, గొరిజవోలు గ్రామల పరిధిలో రహదారి విస్త రణకు భూమిని సేకరించే ప్రక్రియ చేపట్టారు. సేకరించాల్సిన భూములను ప్రభుత్వ, కాల్వలు, చెరువులు, కుంటలు, ఈనాం, అసైన్డ్, పట్టా భూములుగా విభజించారు. మొత్తం 2053 ఎల్‌పీ నెంబర్లను గుర్తించారు. ఇప్పటికే సంబంధిత భూ యజమానులతో రెవెన్యూశాఖ సమావేశమైంది. ఎల్‌పీ నెంబర్లు వారీగా రైతులకు నోటీసులు జారీ చేసిన అధికారులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

ఆ రెండు గ్రామాల నుంచి రెండు బైపాస్‌లు

నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి, జొన్నలగడ్డ గ్రామల నుంచి 167ఏ, 544డీ జాతీయ రహదారుల విస్తరణ జరగనున్నది. దీంతో ఈ గ్రామాల రైతులు ఎక్కువమంది భూములను కోల్పోతున్నారు. 167ఏ నకరికల్లు, ఓడరేవు (చీరాల) రహదారి బైపాస్‌కు భూములు ఇవ్వలేమని రైతులు కోర్టును ఆశ్రయించగా ఆ కేసును ఇటీవల కొట్టేసింది. దీంతో బైపాస్ భూ సేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో 544డీ రహదారి విస్తరణకు భూములు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.



సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

- యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తీర్మానం
- గుంటూరులో ముగిసిన సమావేశాలు

గుంటూరు(విద్య), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్ని రక్షించుకుని సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను అందించే బాధ్యత యూటీఎఫ్ తీసుకుంటుందని రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో ప్రారంభమైన యూటీఎఫ్ రాష్ట్ర 51 కౌన్సిల్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పాలకులు ప్రపంచ బ్యాంకు మాట విని ప్రభుత్వ బడిని బలహీన పరుస్తున్నారని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాన్ని తిప్పికొట్టే పద్ధతిలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను నమ్మి వస్తున్న పిల్లలకు చదవడం, రాయడం నేర్పించా లన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా శాఖ అధికారులు వ్యవహరిస్తే అవసరమైతే విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి కూడా భవిష్యత్‌లో వెనకాడబోమని హెచ్చరించారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం

కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నక్కా. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేఎస్ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా కే శ్రీనివాస్‌రావు, సహాధ్యక్షులుగా కె.సురేష్‌కుమార్, ఏఎస్ కుసుమకుమారి, కోశాధికారిగా ఆర్.మోహన్‌రావుతోపాటు 25 మంది ఆఫీస్ బేరర్లను, 120 మంది కార్యవర్గ సభ్యులను, ఆడిట్ కమిటీ, ఐక్యఉపాధ్యాయ పత్రిక, ప్రచురణల విభాగం చైర్మన్, సంక్షేమ సంఘ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. రౌడీషీటర్ అరెస్టు
- రూ.9.11 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

బోధనలో ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదు
- ఏపీటీఎఫ్ విద్యా సదస్సులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

18, 19 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు

5

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

- అబ్బురపరిచిన 666 మంది కళాకారుల శాస్త్రీయ నృత్యం
- 16 వరకు ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు

గుంటూరు కార్పొరేషన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ఇంకా రాలేదు.. మూడు రోజులు గడువు ఉంది. కానీ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంతకు మించి అన్నట్లుగా అంబరాన్ని అంటాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 16 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. పండుగ సంస్కృతి ఉట్టిప డేలా, సంబరాలు ఏ విధంగా జరుగుతాయో తెలిపేలా ఖలీల్ నేతృత్వంలో 60 మంది గురు వుల శిక్షణలో 666 మంది కళాకారులు శాస్త్రీయ నృత్యంతో రూపొందించిన స్వాగత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ప్రజలను అలరించాయి. ఈ నెల 16 వరకు సంక్రాంతి సంబరాలు ప్రజలను ఆకట్టుకునేలా నిర్వహిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహ నకృష్ణ, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్, వీవీఐటీ యూనివర్సిటీ కుల పతి వాసిరెడ్డి విద్యాసాగర్, భాష్యం విద్యాసం స్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, కిట్స్ చైర్మన్ కోయ సుబ్బారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.



స్వాగత నృత్యం చేస్తున్న విద్యార్థినులు

దేశభక్తికి ప్రతీక.. వడ్డే ఓబన్న

- నివాళులు అర్పించిన కలెక్టర్ అన్సారియా

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వడ్డే ఓబన్న గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడని, దేశభక్తికి నిలువెత్తు ప్రతీక అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి కార్యక్రమం ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన జీవిత చరిత్ర ను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో త్వరలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. శాసన మండలి సభ్యుడు చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దేశం, బడుగు వర్గాల కోసం వడ్డే ఓబన్న పని చేశారన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి స్నేహితుడిగా, ప్రాణ రక్షకుడిగా ఆయన చూపిన ధైర్య సాహసాలు గొప్పవన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ వడ్డే ఓబ న్న అంటే ధైర్యానికి ప్రతీక అన్నారు. అణచివేత, అహంకారం, అవివేకం మీద పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితాన్ని పా ఠ్యాంశంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేశ్ సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ శైలజ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, చంద్రగిరిబాబు, డీ మల్లికార్జున, వెనుకొండ శ్రీనివాస్, నాగేశ్వరరావు, చల్లా లీలాభానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



కలెక్టరేట్‌లో జరిగిన ఓబన్న జయంతిలో పాల్గొన్న కలెక్టర్ అన్సారియా

సరస్.. సందర్శన

- మేళాకు కుటుంబ సమేతంగా రాక
- జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు
- రోజురోజుకీ పెరుగుతున్న సందర్శకుల సంఖ్య



చేతివృత్తుల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న సందర్శకులు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మినీ భారత్‌గా దేశంలోని 21 రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన చేతి, చేనేత, అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలతో కొనసాగుతోన్న అఖిలభారత డ్వాక్రా బజార్(సరస్) సందర్శనకు జనం పోటెత్తారు. సంక్రాంతి సెలవులు, ఆదివారంతో పిల్లలతో కలిసి పెద్దవాళ్లు కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. దేశ నలుమూలలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విశిష్ట వస్తువులు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికే దాదాపు 60 వేల మంది సందర్శించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సాయంత్రం నుంచి మరింతగా ప్రజలు తరలివచ్చారు. దీంతో వీరి సంఖ్యలో రాత్రికి లక్షకు చేరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పురుషులు, మహిళలు, యువత, వృద్ధులు, చిన్నపిల్లలకు అవసరమైన అన్ని ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు ప్రదర్శనలో అందుబాటులో ఉండటంతో సందర్శకులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఆహార పదార్థాలను ఫుడ్ కోర్టులో రుచి చూసేందుకు ఆసక్తి చూపారు. రెండు రోజులుగా ఫుడ్ కోర్టులో ప్రజల రద్దీ పెరగడంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు అదనంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎమ్యూజ్మెంట్ పార్కులో ఏర్పాటు చేసిన బోటింగ్, వర్చువల్ గేమింగ్, గన్‌షాట్, రైలు బండి, రంగులరాట్నం, జారుడుబండ ఆట పరికరాలతో చిన్నారులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. కాగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి.



కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన

దిక్సూచి

ఉపాధికి ఊతమిచ్చే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు

ఈ మధ్య కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ప్రస్తావన తరచుగా వినవస్తోంది. బహుళజాతి సంస్థలు వీటిని ఆరంభిస్తున్నాయి. వివిధ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం సదరు సంస్థల తరపున సంస్థాగత సామర్థ్య నిర్వహణ కేంద్రాలుగా ఇవి పని చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పటి బ్యాక్ ఆఫీసులు, తదుపరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు, ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, మొత్తమ్మీద ఉపాధికి ఊతమిచ్చే కేంద్రాలు.



ప్రత్యేక నైపుణ్యాలు, అంతర్జాతీయ స్థాయి టాలెంట్ సమీకరణ: ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ సమీకరణ జీసీసీల ఏర్పాటులో కీలక అంశం. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యపరంగా ఉన్న కొరతను నివారించడం వీటి లక్ష్యం. హైడిమాండ్ ఏరియాలు అంటే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వంటి వాటికి అవసరమైన అత్యున్నత ప్రతిభావంతుల సమీకరణ, వ్యవస్థీకరణ కూడా వీటి ఏర్పాటులో భాగమే.

వ్యూహాత్మక ప్రభావం: ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు భవిష్యత్తులో టాలెంట్ హెడ్‌క్వార్టర్లుగా మారనున్నాయి. ఒక కంపెనీకి సంబంధించి నాయకత్వ అలాగే కొత్త తరం నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు కేంద్రాలుగా ఇవి మార్పు చెందనున్నాయి.

డ్రైవ్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్: సరికొత్త సాంకేతికతలు, ఉత్పత్తులు, బిజినెస్ మోడల్స్‌కు నిలయాలుగా ఇవి పనిచేస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ విషయంలో మరింత ముందుకు సాగే విధంగా చొరవ చూపడానికి ఇవి ఉపయోగపడతున్నాయి.

వ్యూహాత్మక ప్రభావం: బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ నుంచి ఫ్రంట్ ఆఫీస్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌లుగా మార్పు చెందుతాయి. కంపెనీలకు సంబంధించి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో చోదక శక్తులుగా పనిచేయనున్నాయి

నిర్వహణ, సామర్థ్యపరంగా ఎక్సలెన్సీ: ఐటీ, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి డొమైన్లలో బిజినెస్ ప్రాసెస్ ప్రామాణీకరణ, కేంద్రీకరణ తద్వారా మెరుగైన నాణ్యత, ఉత్పాదకత, స్థితిస్థాపకత సాధన.

వ్యూహాత్మక ప్రభావం: రోజంతా గ్లోబల్ ఆపరేషన్స్‌కు వీలు కల్పించడం, వ్యయపరంగా సమర్థత పెంపు, వ్యూహాత్మక పెట్టుబడులకు వనరులు అందుబాటులో ఉంచడం వంటివి సాధించవచ్చు.

మెయింటైన్ కంట్రోల్ అండ్ స్ట్రాటజిక్ అలైన్‌మెంట్: బహుళజాతి సంస్థలకు కొనసాగింపుగా పని చేసే ఈ కేంద్రాల ద్వారా మేధాసంపత్తి, డేటా, కోర్ కార్యకలాపాలు, కార్పొరేట్ సంస్కృతిని పటిష్ఠంగా అదుపు చేసే వీలు లభిస్తుంది.

వ్యూహాత్మక ప్రభావం: మూడో పార్టీ ద్వారా ఔట్‌సోర్సింగ్‌తో పోల్చుకుంటే తమవైన జీసీసీలతో మరింత మెరుగ్గా బిజినెస్ లక్ష్యాల సాధనకు వీలుపడుతుంది. అలాగే సరైన వ్యూహాత్మక భాగస్వామిగా పనిచేయనూ వచ్చు.

వ్యాపారంలో వేగం, మార్కెట్ జవాబుదారీతనం: భౌగోళికంగా వీటితో కలిగే వెసులుబాటుతో త్వరితగతిన ఎక్కడికక్కడ స్పందించే వీలు ఉంటుంది. తద్వారా మార్కెట్‌లో మార్పులు, సాంకేతికంగా చోటు చేసుకునే అవరోధాలును అధిగమించవచ్చు. సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

వ్యూహాత్మక ప్రభావం: సంస్థాపరంగా స్థితిస్థాపకత మెరుగవుతుంది. అంటే ఇబ్బందుల నుంచి త్వరితగతిన కోలుకోవచ్చు. మార్పులకు తగ్గట్టు వేగంగా అసలు కంపెనీ స్పందించే వీలు ఉంటుంది.

ఆపరేషనల్ మోడల్స్

వేర్వేరు ప్రయోజనాల కోసం జీసీసీల ఏర్పాటులో పలు నమూనాలను కంపెనీలు ఎంచుకోవచ్చు. ముఖ్యంగా

కేపిటివ్ సెంటర్: పేరెంట్ కంపెనీ ఆధ్వర్యంలోనే సెంటర్‌ను ఏర్పాటు. కంపెనీ సంస్కృతికి అనుగుణంగా అక్కడి కార్యకలాపాలపై పూర్తి అదుపును సాధించవచ్చు. ఇలా చేయడం ద్వారా అధికంగా ఉండే నిర్వహణ వ్యయాలు, భారీ పెట్టుబడులను నివారించుకోవచ్చు.

బిల్డ్ - ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్(బీఓటీ): మూడో పార్టీ జీసీసీని ఏర్పాటు చేసి, నిర్వహించి, అసలు కంపెనీకే ఇస్తుంది. దీంతో ఆరంభ పెట్టుబడులు తగ్గుతాయి. నిర్వహణపరంగా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఫలితంగా మొదట్లో సెంటర్‌పై అదుపు తక్కువగా ఉంటుంది. కలిపేసుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళను తరవాత చూసుకోవాల్సి ఉంటుంది.

హైబ్రిడ్ మోడల్: ఇన్‌హౌస్ కార్యకలాపాలు, మూడో పార్టీకి మరికొన్ని అప్పజెప్పడం. వ్యయ నిర్వహణలో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా బైటినుంచి వచ్చే నైపుణ్య వనరులను అంచనా వేసుకోవచ్చు. అయితే మేనేజ్‌మెంట్ కష్టంగా ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ సమస్యలూ ఉంటాయి.

విజయ - వైఫల్యాల అంచనా

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు సాధించే విజయాలు - వైఫల్యాల విషయంలో అవి నిర్వహించే వ్యూహాత్మక పాత్ర కీలకంగా ఉంటుంది. వ్యయ అదుపు సామర్థ్యం కీలకమైనప్పటికీ వీటి విజయానికి సంబంధించి విలువ ఆధారిత కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(కేపీఐ) అధారంగా జీసీసీలను అంచనా వేస్తారు.

ఇన్నోవేషన్ ఔట్‌పుట్: ఫైల్ అయిన పేటెంట్ల సంఖ్య, అభివృద్ధిపర్చిన కొత్త ప్రొడక్టులు, ప్రాసెస్‌పరంగా ఆవిష్కరణలు - అమలు

వ్యూహాత్మక కంట్రిబూషన్: డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ లక్ష్యాలపై చూపిన ప్రభావం, మార్కెట్ ఎంట్రీలో వేగం, జీసీసీ నిర్దేశిత చొరవతో సాధించిన ఆదాయం పెరుగుదల

టాలెంట్ డెవలప్‌మెంట్: నాయకత్వం విషయంలో సాధించిన పురోగతి, స్కిల్ బిల్డింగ్ రేట్లు, ఉద్యోగులను నిలిపి ఉంచగలగడం

నిర్వహణపరంగా చురుకుదనం: కొత్త టెక్నాలజీలను వేగంగా అమలు చేయడం లేదా ప్రాసెస్‌లను అనువర్తించుకోవడం.

ట్రెండ్స్ - భవిష్యత్తు

- గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఎదుగుదల గుర్తించదగ్గ విధంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి ఈ మార్కెట్ అంచనా 300 బిలియన్ డాలర్ల నుంచి 413 బిలియన్ డాలర్లు.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అలాగే ఏఐ జనరేటివ్ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ హబ్‌గా ఈ జీసీసీలు రూపాంతరం చెందనున్నాయి.
- విస్తరణకు అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యూహాత్మక, క్లిష్ట కార్యకలాపాలు అంటే ఎం అండ్ ఏ సపోర్ట్, ఈఎస్‌జీ(ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) వ్యూహాలు, కోర్ బిజినెస్ కార్యకలాపాలు(ఉదాహరణకు ఫైనాన్షియల్ సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ అనాలిసిస్ వంటివి) చేపట్టనున్నాయి.
- నాయకత్వంపరంగా మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్ అండ్ డి, ఐటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో నాయకత్వం జీసీసీ నుంచే సాగుతోంది. అయితే సి సూట్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ, సీఎఫ్ఓ, సీఐఓ)తో అమిరే విధంగా అనుసంధానం కావాల్సి ఉంది.
- సంస్కృతి అలాగే నైపుణ్యం కలిగినవనరులను నిలబెట్టుకోవడం అన్నది మరో అంశం. పోటీతత్వం కలిగిన మార్కెట్‌లో టాప్ టాలెంట్‌ను తమ వద్ద అట్టిపెట్టుకోవడం అసలైన టాస్క్. అందుకోసం జీసీసీలు ప్రత్యేకించి ప్రయోజనాన్ని ఆశించే పని సంస్కృతుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇంటర్నల్ మార్కెట్ ప్లేస్‌లపై ఇన్వెస్ట్ చేయడమే కాదు, సరికొత్త తరహాలో క్యాంపస్ ఎంగేజ్‌మెంట్స్‌ను నిర్వహించాల్సి వస్తుంది.

ప్రొఫెసర్ ఎన్. వి రమణారావు
డైరెక్టర్, ఎన్ఐటీ, రాయ్‌పూర్



అప్రెంటీస్‌షిప్

ఈసీఐఎల్

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 200, డిప్లొమా అప్రెంటిస్ 48
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/డిప్లొమా(ఈసీఈ, సీఎస్ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 20
వెబ్‌సైట్: www.ecil.co.in

అడ్మిషన్స్

సీయూఈటీ యూజీ

దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్‌యూ సహా పలు సంస్థలు అందించే యూజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)కి ఎన్‌టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. 37 సబ్జెక్టుల్లో ఈ టెస్టును దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో మే 11 నుంచి 31వరకు నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ఈ పరీక్ష రాసేందుకు ఇంటర్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://cuet.nta.nic.in

జాబ్ కార్నర్

రైల్వేలో ఐసోలేటెడ్ పోస్టులు

రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ ఆర్ఆర్‌బీలు వివిధ ఐసోలేటెడ్ పోస్టులకు ఉమ్మడిగా నోటిఫికేషన్ విడుదల చేశాయి.
పోస్టులు: చీఫ్ లా అసిస్టెంట్ 22, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) 202, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ 24. సైంటిఫిక్ అసిస్టెంట్(ట్రైనింగ్) 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3(కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్) 39, సైంటిఫిక్ సూపర్వైజర్/ఎర్గోనమిక్స్ అండ్ ట్రైనింగ్) 1 మొత్తం 312 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష తదితరాలు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 29
వెబ్‌సైట్: www.rrbapply.gov.in/#/auth/landing

చిత్రజ్యోతి
★ SINCE 1965 ★



విజయవాడలో కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ



విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం పద్మాలయ సంస్థ అధినేత, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, రమేశ్‌బాబు కుమారుడు జైకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రాలను అందించిన సూపర్‌స్టార్ కృష్ణ నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర్య పోరాటయోధుడి గాథను తెలుగు ప్రేక్షకులకు అందించిన కృష్ణ మానవత్వానికి మరోపేరు అని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాను ఆదరించడం ద్వారా జైకృష్ణను సూపర్‌స్టార్‌గా నిలబెట్టాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతకాలం గుర్తుండిపోయే వ్యక్తి కృష్ణ అని అన్నారు. జైకృష్ణ మాట్లాడుతూ తాతగారి పేరు నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత సి.అశ్వనీదత్, జెమినీ కిరణ్, బోస్, విగ్రహ కమిటీ కన్వీనర్లు కె.సుధాస్వామి, జితేంద్ర, శీరం బుజ్జి తదితరులు ప్రసంగించారు.

విజయవాడ - గవర్నర్‌పేట (ఆంధ్రజ్యోతి)

నవీన్‌తో నటన ఓ స్కూల్ లాంటిది

మీనాక్షి చౌదరి



'నవీన్ పొలిశెట్టితో కలసి పనిచేయడం ఒక యాక్టింగ్ స్కూల్‌లో పాఠాలు నేర్చుకున్నట్లుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం' అని హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ 'ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. ఒక సంపన్న కుటుంబంలో పుట్టి, తండ్రికి గారాలపట్టిగా పెరిగిన యువరాణిలాంటి అమ్మాయి పాత్ర ఇది. చాలా అమాయకంగా, సున్నితమైన మనసుతో క్యూట్‌గా ఉంటుంది. కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది' అని అన్నారు.

కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ కార్యవర్గం



డాక్టర్ పవన్‌కుమార్‌కు నియామక పత్రం అందజేస్తున్న విశ్రాంత ఎస్పీ చక్రపాణి

గుంటూరు(తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీకి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసినట్లు సొసైటీ చైర్మన్ విశ్రాంత ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి, వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రాజేంద్రనగర్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా యర్రగోపు నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లాకు అధ్యక్షుడిగా దాసరి పిచ్చయ్యను నియమించినట్లు తెలిపారు. అనంతరం సభ్యులకు చక్రపాణి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ షేక్ రుస్తుం బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుమలశెట్టి నాగరాజు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాలకు తురుమెళ్ల ముస్తాబు



అలంకరణ చేసిన సంబరాల వేదిక

అమృతలూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాలకు తురుమెళ్ల ముస్తాబైంది. గ్రామ మూలాలు ఉన్న కుటుంబాలు మన తురుమెళ్ల బ్యాక్ టు రూట్స్ గెట్ టు గెదర్ పేరుతో సంక్రాంతి సందర్భంగా కలవనున్నారు. ఇందు కోసం గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో రహదారి వెంట ఉన్న ప్రహరీలకు రంగులు వేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం వెల్లివిరుస్తోంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులంతా.. విచ్చేస్తున్నారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఎడ్ల ప్రదర్శనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి సంబరాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ తెనేటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారికి ఆహ్వానాలు అందజేశారు. వీరు సంబరాలకు హాజరు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారని కోర్ కమిటీ సభ్యులు తెలిపారు.

ఘనంగా మంత్రి అనగాని జన్మదిన వేడుకలు



మంత్రి అనగాని పుట్టినరోజు వేడుకలలో బీసీ సంఘాలు, టీడీపీ నాయకులు

గుంటూరు(తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్, బాపట్ల బీసీ విభాగం అధికార ప్రతినిధి తాతా తిరుమలరావు తదితరులు పాల్గొని, అనగాని సత్యప్రసాదును గజమాలతో సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న విధానాలతో రెవెన్యూ శాఖను అనగాని పటిష్టం చేశారని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. రౌడీషీటర్ అరెస్ట్

● రూ.9.11 లక్షల చోరీ సొత్తు స్వాధీనం



స్వాధీనం చేసుకున్న ఆభరణాలు పరిశీలిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): చాకచక్యంగా ఇళ్ల తలుపులు తెరుస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ షేక్ హస్సేన్ అలియాస్ బెగ్గర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 4.32 లక్షల నగదు, రూ. 4.79 లక్షల ఖరీదైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. తాడేపల్లిలోని నులకపేటలో గోప్ సాయి కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిలో గత నెల 24న రాత్రి రూ.2.10లక్షల నగదు చోరీ జరిగింది. ఇదే తరహాలో మరి కొన్ని దొంగతనాలు జరగడంతో.. తాడేపల్లి పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పాత నేరస్తుడు, రౌడీషీటర్ షేక్ హస్సేన్ అలియాస్ బెగ్గర్ (28) నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం నులకపేటలో ఉంటున్న విజయవాడ కృష్ణలంక పరిధిలోని రణదీర్ నగర్‌కు చెందిన అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. నులకపేటలో పాటు.. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 9 దొంగతనాలు కూడా చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. 10 దొంగతనాలకు సంబంధించి రూ.4.79 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.4. 32 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

సెలవులకు ఊళ్లకు వెళ్లేవారు పోలీసులను సంప్రదించాలి

సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులకు వేరే ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. దీంతో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఉచితంగా ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఈ కేసులో కృషి చేసిన తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు, ఎస్ఐ సీహెచ్ వెంకట సాయికుమార్, ప్రదీప్, మహిళా ఎస్సై అవర్ణ, హెడ్ కానిస్టేబుళ్లు రవి, కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు విప్రసాద రావు, అనిల్, రవి, జోసెఫ్, వీరికి దిశానిర్దేశం చేసిన నార్త్ డీఎస్పీ మురళీ కృష్ణని ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.

మిర్చియార్డుకు పండగ సెలవులు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సందర్భంగా గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(మిర్చియార్డు)కు ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 14, 15, 16 తేదీలు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినాలు ప్రకటించింది. 17వ తేదీ(శనివారం), 18వ తేదీ(ఆదివారం) మిర్చియార్డులో లావాదేవీలు జరగవు. ఈ కారణంగా బుధవారం నుంచి ఆదివారం వరకు యార్డుకు సెలవులిచ్చారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డులోని వర్తకులు సూచించారు.

18, 19 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు జిల్లాకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యే ప్రజల సౌకర్యార్థం ఈ నెల 18, 19 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 07479 అనకాపల్లి - చర్లపల్లి స్పెషల్ ఈ నెల 18న ఆదివారం రాత్రి 10.30కి బయలుదేరుతుంది. 07477 చర్లపల్లి - అనకాపల్లి స్పెషల్ 19న సోమవారం ప్రధాన సమయంలో (ఆదివారం అర్ధరాత్రి దాటాక) 12.40కి బయలుదేరుతుంది. 07478 అనకాపల్లి - చర్లపల్లి స్పెషల్ ఈ నెల 19న రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుంది.

ఎడ్ల పోటీలకు సర్వం సిద్ధం

రెంటచింతల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఫిబ్రవరి 2న కానుక మాత తిరునాళ్లను పురస్కరించుకుని ఈ నెల 26 నుంచి రెంటచింతల సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు కానుక మాత కోడెగిత్తల ప్రదర్శన సంఘ నేతలు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 8 విభాగాల్లో నిర్వహించే పోటీల్లో 9 రకాల బహుమతులు 72 దాకా ఉంటాయన్నారు. పాల్గొన్న ప్రతి జతకు బహుమతి ఇస్తామన్నారు. మొత్తం బహుమతుల విలువ రూ. 26.50 లక్షలని తెలిపారు. 300 మీటర్ల పొడవుండే గరడీని సిద్ధం చేశామన్నారు. పూర్తి వివరాలకు 98669 92734, 81792 46355, 99089 39746, 99663 54605 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. వైఎల్.మర్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్‌రెడ్డి, మూలి రాజారెడ్డి, బి.రామకృష్ణ, కె.జోసఫ్‌రెడ్డి, ఎం.శౌర్రెడ్డి, కోటిరెడ్డి, ఇన్నారెడ్డి,ఫాతిమ మర్రెడ్డి పాల్గొన్నారు.

పల్నాడు ఐఎంఏ రిజిస్ట్రింగ్ అథారిటీగా భరత్‌కుమార్



డాక్టర్ . భరత్ కుమార్

పిడుగురాళ్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐఎంఏ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ధూళిపాళ్ల భరత్‌కుమార్‌ను పల్నాడు జిల్లా రిజిస్ట్రింగ్ అథారిటీగా ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోటూరి సుభాష్ చంద్రబోస్ ఆదివారం ఉత్తర్వులు అందించారు. రెండేళ్ల కాలపరిమితిలో ఐఎంఏ శాఖ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని భరత్‌కుమార్ తెలిపారు.

బోధనలో ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదు

● ఏపీటీఎఫ్ విద్యా సదస్సులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్



మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

గుంటూరు (విద్య) జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం ఎంత విస్తరించినా బోధనకు ఉపాధ్యాయులు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత అంకితభావంతో పని చేస్తున్నా.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఏసీ కళాశాలలో నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలలో ప్రత్యేక బాణి ఏర్పర్చుకుని నమ్మిన సిద్ధాంతం కోసం ఏపీటీఎఫ్ కృషి చేయడం హర్షణీమన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉందని, అన్ని సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి డీఏల బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సదస్సులో దివంగత ఉపాధ్యాయ నేత పరమేశ్వరరావుకు సంఘం నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద రావు, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి వి.హనుమంతరావు, జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగా రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు.

చెట్టుకు కారు ఢీకొని.. ఇద్దరు మృతి





కంతేటి తరుణ్, బాకీ అఖిల్ మృతదేహాలు

తాడికొండ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన మరో కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని లాం గ్రామంలో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. తుళ్లూరుకు చెందిన వినీత్ అనే వ్యక్తి వైసీపీలో పదవి రావడంతో తాడికొండ నియోజకవర్గం ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేయటానికి వెళ్లారు. వినీత్‌తో పాటు తుళ్లూరు గ్రామానికి చెందిన పలువురు కారులో తిరిగి వస్తున్నారు. లాంఫాం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో.. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కంతేటి తరుణ్ (17), బాకీ అఖిల్(18) మృతి చెందారు. వెంటనే ఇతర క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మేరుగ కిరణ్, పేరం ఇంద్రకు గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాలేదు. పేరం ఇంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఇన్‌చార్జి బాలవజ్రబాబు, వైసీపీ నాయకులు మృతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. కుటుంబ సభ్యులు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు.

ఆర్థిక అసమానతలు తొలగితేనే మెరుగైన విద్య

● ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు



మాట్లాడుతున్న పాపారావు

గుంటూరు (విద్య), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ఆర్థిక అసమానతలు పూర్తిస్థాయిలో తొలగిపోతే ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య అందుతుందని ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు వర్థంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఏసీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో అనేక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరారు. రైతు కూలి సంఘం అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘు వర్మ, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

● విజయవాడ జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గుడ్డు ధర రూ.6.00 ● నెక్ విజయవాడ ఆఫీస్ ఫోన్: 74165 82559

బ్రాయిలర్ ధరలు

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బ్రాయిలర్ బర్డ్ (కిలో)	173, 182, 193
చికెన్ విత్ స్కిన్(కిలో)	336.00
చికెన్ స్కిన్ లెస్(కిలో)	346.00

సినిమాలకు ప్రభుత్వ రాయితీలు పెంచాలి

● సినీ నటుడు సుమన్



మాట్లాడుతున్న సినీనటుడు సుమన్

తెనాలి అర్బన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిత్రీకరించే సినిమాలకు ప్రభుత్వ రాయితీలు పెంచాలని సినీ నటుడు సుమన్ కోరారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మా ఏపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నిర్మాత సదానందరావు అధ్యక్షతన జరిగిన సభలో సుమన్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఎలా వచ్చిందో అదే విధంగా రాష్ట్రానికి కూడా తరలి రావాలన్నారు. చిన్న సినిమాలు ఆదరణకు నోచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సబ్సిడీని రూ.10 లక్షల కన్నా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌డీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ.. సినిమాలకు సబ్సిడీ పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. దీని కోసం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో కూడా చర్చించగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. మా ఏపీ అధ్యక్షుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 203 ఎంట్రీలు షార్ట్ ఫిల్మ్ పోటీలకు వచ్చాయని చెప్పారు. విశాఖపట్నంకు చెందిన శేఖర్ దర్శకత్వంలో రూపొందించిన మహావృక్షం షార్ట్‌ఫిల్మ్‌కు సూపర్‌స్టార్ కృష్ణ పేరిట రూ.50 వేలు, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన శ్రీనివాసరావు రూపొందించిన సింహాద్రి అప్పన్న షార్ట్ ఫిల్మ్‌కు ద్వితీయ బహుమతిగా మహానటి సావిత్రి పేరిట రూ.30 వేలు నగదు, పాలకొల్లుకు చెందిన నవీన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన అబద్ధం వర్సెస్ నిజం షార్ట్ ఫిల్మ్‌కు తృతీయ బహుమతిగా కొంగర జగ్గయ్య స్మారకార్థం రూ.20 వేలు నగదు అందజేశారు. వ్యక్తిగత విభాగంలో ఉత్తమ నటుడుగా మోహన్, ఉత్తమ నటిగా శ్వేత, ఉత్తమ నిర్మాతగా దినేష్, ఉత్తమ దర్శకునిగా త్రివిక్రమ్, ఉత్తమ విలన్‌గా సాయిప్రకర్ష, ఉత్తమ బాల నటుడిగా శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సుజిత రూపొందించిన మనం లఘు చిత్రానికి యంగ్ టాలెంట్ అవార్డు అందజేశారు. కన్సోలేషన్ బహుమతులను పలు షార్ట్‌ఫిల్మ్‌లకు అందజేశారు. అచ్చన శ్రీనివాస్‌యాదవ్, రాములు, నరేష్, వర్ధన్ పాల్గొన్నారు.

ధాన్యం సేకరణలో.. రికార్డు

(3వ పేజీ తరువాయి)

పూర్తి అవుతుందని అధికారులు ప్రకటించారు. ధాన్యం సేకరణతో పాటు రైతుల ఖాతాల్లో నగదు జమ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఒక్క బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు రూ.255 కోట్ల నగదును 21,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం సేకరణ, నగదు జమ విషయంలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సేకరణలో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ విభాగాలను క్షేత్రస్థాయిలో మోహరించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చేయడంలో కూడా ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ సీజన్‌కు నిర్దేశించిన ధాన్యం సేకరణ ఫిబ్రవరి రెండో వారానికల్లా అధిగమించనున్నది. గతేడాది ఇదే సమయానికి ప్రభుత్వం సేకరించిన ధాన్యం బాపట్ల జిల్లాలో 55,000 టన్నులు కాగా, ప్రస్తుతం సంక్రాంతి నాటికే 1,30,000 టన్నుల సేకరణ మైలురాళ్ల లక్ష్యం ప్రభుత్వం చేరుకోనుంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే రీతిలో రికార్డులను అధిగమిస్తూ ధాన్యం సేకరణ జరుగుతోంది. బాపట్ల జిల్లాలో 7లక్షల టన్నుల వరకు ధాన్యం దిగుబడులు ఉంటాయని అంచనా. ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల టన్నుల ధాన్యం బహిరంగ మార్కెట్‌కు తరలిపోగా, మద్దతు ధర సేకరణ 1,30,000 టన్నులకు చేరుకుంది. ఫిబ్రవరి రెండో వారానికే ప్రభుత్వం నిర్దేశించిన రెండు లక్షల టన్నుల సేకరణ పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సరస్ మేళా ఎదుట ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సరస్ మేళా బజార్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి సాంబ్రాజ్యం తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే రిక్వెస్ట్ స్టాప్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ ప్రమోషన్లను పరిష్కరించాలి


● ఏపీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాదు



మాట్లాడుతున్న సంఘం నాయకులు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి జోన్-3లో గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కు పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియని వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గుంటూరు జిల్లాపరిషత్తు మీటింగ్ హాల్‌లో జోన్-3లోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పంచాయతీ సెక్రెటరీల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకొని 10 వేల మందికి ప్రమోషన్లు కల్పించారన్నారు. ఇందుకు ఆయనకు, ఐఏఎస్ అధికారి కృష్ణతేజ, ఓఎస్‌డీ వెంకటకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా కొంతమంది తమకు ప్రమోషన్ల సీనియరిటీ లిస్టులు ఇవ్వలేదని హైకోర్టుకు వెళ్లారని.. తాము జోక్యం చేసుకొని కోర్టుకెళ్లిన 41 మందిలో 37 మందితో ఉపసంహరింపజేశామన్నారు. నలుగురు మాత్రం కేసులు వెనక్కు తీసుకోలేదన్నారు. దీంతో దాదాపుగా 1500 మంది వివిధ గ్రేడ్‌ల సెక్రెటరీలు ప్రమోషన్లు పొందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆ నలుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు జాన్ పీరా, పీ శివాజీ, ఆళ్ల ఉషారాణి, మూషిధర్, కోశాధికారి కే సాంబశివరావు పాల్గొన్నారు.

ముగిసిన నాటిక ప్రదర్శనలు



అడవి దివిటీలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్ కందిమళ్ల, నాయుడు గోపి

గుంటూరు(తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీ వేంకటేశ్వ విజ్ఞాన మందిరంలో మూడు రోజులుగా జరుగుతున్న గుంటూరు కళాపరిషత్ నాటిక ప్రదర్శనలు ఆదివారంతో ముగిసాయి. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా మూడు నాటిక ప్రదర్శనలు, సాహితి సభలు జరిగాయి. తొలుత జరిగిన సభకు కళాపరిషత్ కార్యదర్శి బి.పూర్ణ అధ్యక్షత వహించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, పరిషత్ అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు పాల్గొన్నారు. వంగపండు అడవి దివిటీలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యావేత్త పీవీ శంకరరావు, ఏపీ ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు పి.చంద్రానాయక్ ఆడిటర్ ముప్పాళ్ళ సుబ్బారావు, నారదాసు కోటేశ్వరరావులు మాట్లాడుతూ ఎన్నో కళాపరిషత్తులకు ఆదర్శంగా గుంటూరు కళాపరిషత్ ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం కేకేఎల్ స్వామి రచించి దర్శకత్వం వహించిన, వైజాగ్ వారిచే ఒక రాక్షసుడి కథ, నాటిక మనిషి నాగరిక సమాజంలో ముసుగులో నేటికి అనాగరికంగా, అజ్ఞానంగానే ఉన్నాడని విమర్శనాస్త్రం సంధించింది. స్నిగ్ధ రచించిన టి.వి పురుషోత్తం దర్శకత్వం వహించిన విజయవాడ వారిచే వాస్తవం రెండో నాటికగా ప్రదర్శించారు. ముగింపు ప్రదర్శనలలో భాగంగా ఎందుకూ కొరగాని ఎండమావులాంటి సొంత బిడ్డల వల్ల ప్రయోజనం శూన్యమని తెలియజేస్తూ నాయుడు గోపి దర్శకత్వం వహించిన 'పేగురాసిన శాసనం' నాటిక ఆలోచింపజేసింది. పరిషత్ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బయ్య మాట్లాడుతూ కళాపరిషత్‌ను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

గుంటూరు సిటీ వార్తలు

◆ గుంటూరు తూర్పు ◆ పశ్చిమ

ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూత హర్షణీయం

● సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీహెచ్ ప్రసాద్



పంపిణీ చేస్తున్న సీసీఎల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్

గుంటూరు(విద్య), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కాకతీయ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు పంపిణీ చేయడం హర్షణీయమని సీసీఎల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం కేవీపీ పబ్లిక్ స్కూల్లో కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పేద విద్యార్థుల సంక్షేమం కోసం సంస్థ పని చేయడం అభినందనీయమన్నారు. మరో అతిథి బొప్పన ద్వారకా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపకార వేతనాలను సద్విని యోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, నామినేని కోటేశ్వరరావు, కమ్మ జనసేవా సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు, కొర్రపాటి రామారావు, కావూరి ప్రసాద్, కొల్లా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, చుక్కపల్లి రమేష్, కొత్త ఛాయ, ఎడ్లపల్లి అశోక్‌కుమార్, పి.నాగ సుశీల, దండ బ్రహ్మానందం, నరేంద్రనాథ్ చౌదరి, మల్లెల హరేంద్రనాథ్ చౌదరి పాల్గొన్నారు. నాట్కో ఫార్మా సంస్థ విరాళం అందజేసింది. మొత్తం 420 మంది విద్యార్థులకు 60.82 లక్షలు ఉపకార వేతనాలుగా అందజేశారు.

సరస్ మేళాలో డ్వాక్రా మహిళలకు పీఎన్‌బీ ఆర్థిక తోడ్పాటు

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): నల్లపాడు రోడ్డులో జరుగుతోన్న సరస్ మేళాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించటంతో పాటు వివిధ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ కార్తీక్ శీలం తెలిపారు. డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో ముందుకు రావాలని, పీఎన్‌బీ ద్వారా సులభ రుణాలు, ఆర్థిక సహకారం అందుబాటులో ఉందని తెలిపారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.



పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టాల్‌లో రుణాలు అందజేస్తున్న అధికారులు

సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

● శృంగేరి పీఠాధిపతులు శ్రీ పర శివానంద భారతిస్వామి

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని, హిందూవుల మీద, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని శ్రీ శృంగేరి, విరూపాక్ష పీఠాధిపతులు జగద్గురు శ్రీ పర శివానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. స్థానిక అరండల్‌పేటలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ రక్షణ పట్ల చేసిన పోరాటాన్ని సింహావలోకనం చేసుకోవాలని, భవిష్యత్తులో ఈ సమ్మేళనాలు మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడుతూ, విభజన చేసి పాలించడంతో హిందూవులలో అనైక్యత వచ్చిందన్నారు. ప్రముఖ ఆడిటర్ జి శివరామకృష్ణ ప్రసాదు మాట్లాడుతూ, ఒక్క భారతదేశంలోనే మెజార్టీ మతస్థులు మైనారిటీల నుంచి రక్షణ కోరుకుంటూ శాంతి కోసం పోరాడుతున్నారన్నారు. సమ్మేళనంలో బాలస్వామి, లో చైల్డ్ సైకాల జిస్ట్ ప్రీతి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, బజరంగ్ రామకృష్ణ, సమ్మేళనం నిర్వహణ కమిటీ సభ్యులు వక్కలగడ్డ రాజగోపాల్‌రావు, బండి లక్ష్మణ్, రాజేష్ కుమార్, సీవీ ఎల్ నరసింహారావు పాల్గొన్నారు.



ప్రసంగిస్తున్న శివానందభారతి స్వామి, పాల్గొన్న హిందూ సంఘాల నాయకులు

అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సరస్ మేళాలో విధులు నిర్వహిస్తున్న జీఎంసీ సిబ్బంది, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మేళా పరిసర ప్రాంతాల్లోని అనధికార ఆక్రమణలు, షాపులను తక్షణమే తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆదివారం స్థానిక నల్లపాడు రోడ్‌లో జరుగు తున్న సరస్ మేళాను ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ సరస్ మేళాలో ఫుడ్ స్టాల్, తాగునీటి పాయింట్లు, పారిశుధ్య పనులు, మొబైల్ టాయ్‌లెట్స్‌ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ప్రారంభమైనందున మేళాకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి స్టాల్ ఎదుట ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వ్యర్థాలు వేసేలా, వెంటనే తొలగించేలా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటికే షిఫ్ట్‌ల వారీగా అన్ని విభాగాల అధికారులకు విధులు కేటాయించినందున, విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. సీఎంవోహెచ్ డాక్టర్ శశికళ, ఆర్వో మదన్‌గోపాల్, ఎస్ ఎస్‌లు, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న భాష్యం క్రీడా పోటీలు

గుంటూరు (విద్య) జనవరి 11 (ఆంధ్రజ్యోతి): క్రీడా పోటీల్లో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. స్థానిక వికాస్ నగర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం క్రీడా పోటీల సెమీఫైనల్స్‌ను భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. త్రో బాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, రిలే రేస్, భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను రామకృష్ణ ప్రారంభించారు. కబడ్డీ పోటీల్లో కృష్ణా నైట్స్ జట్టు, ప్రకాశం పంథర్స్ జట్టు విజయం సాధించాయి. ఖోఖో పోటీల్లో రాయలసీమ రాయల్స్ జట్టు, నరసరావుపేట నింజాస్ జట్టు విజయం సాధించాయి. పోటీల్లో గెలుపొం దిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు బహుమతులు అందజేశారు.



పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులతో భాష్యం రామకృష్ణ తదితరులు

గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాసంలో విశిష్టమైన ఆదివారం రోజున 108 పాయసం గిన్నెలతో గోదాదేవి అమ్మవారికి కుడారై ప్రత్యేక పూజను నిర్వహించారు. గుంటూరు లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం, కొత్తపేటలోని జగన్నాథ స్వామి దేవస్థానంలో ఈ పూజలు నిర్వహించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణధికారి సుభద్ర తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, అర్చక స్వాములు పాల్గొన్నారు.

ఓబన్న త్యాగాలను స్మరించుకోవాలి : మేయర్



వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీర స్వాతంత్ర్య సమరయోధుడు, స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేసిన వడ్డే ఓబన్న త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఆదివారం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా అశోక్‌నగర్ 1వ లైన్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ, వడ్డే ఓబన్న తెల్లదొరల అణచివేతను ఎదుర్కొని స్వాతంత్ర్యం కోసం సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. నల్లమల అడవులలో గెరిల్లా యుద్ధ వ్యూహాలతో బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆనాడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సాధికారత గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు బత్తుల జాన్ సైదా, 29వ డివిజన్ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాసరావు, తిరుమలకొండ దుర్గా ప్రసాద్, తమ్మిశెట్టి రాం ప్రసాద్, చల్లా రాజ్యలక్ష్మి (టైలర్ బుజ్జి), వేముల శ్రీనివాస్, చల్లా రాజేష్, బత్తుల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

లిటిల్ స్టెప్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

గుంటూరు (విద్య), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక లిటిల్ స్టెప్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు, పేరెంట్స్ ఫెస్ట్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. బొమ్మల కొలువులు, భోగి మంటలతో వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఫోరిస్ కన్సల్టెన్సీ సీఈవో శ్రీకాంత్, పాఠశాల డైరెక్టర్ షాజహాన్, తదితరులు హాజరయ్యారు.



బహుమతులు అందజేస్తున్న శ్రీకాంత్ తదితరులు

ఏటీ అగ్రహారంలో...

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏటీ అగ్రహారంలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘం (ఐద్వా), ఏటి అగ్రహారం అభివృద్ధి వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా విశ్రాంత విద్యాధికారి ఎన్. రఘుకుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ, శంతన్ హైస్కూల్ డైరెక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ, దేశ సంస్కృతిలో భాగమైన సంక్రాంతిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎండీ అక్బర్, విశ్రాంత ఇంజనీర్ జి.వెంకట్రావు, సీహెచ్ ప్రమీల, వీవీకే సురేష్, సీహెచ్ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

టిడ్కో గృహాలలో...

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అడవి తక్కెళ్ళపాడు టిడ్కో గృహ సముదాయాల వద్ద సంక్రాంతి సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గులు, లెమన్ స్పూన్, చైర్స్ పోటీలను నిర్వహించారు. విజేతలకు 41వ డివిజన్ కార్పొరేటర్ స్మిత పద్మజ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్మిత పద్మజ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఈ వేణుగోపాల్, ఉపాసెల్ పీవో సింహాచలం, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.



విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న కార్పొరేటర్ స్మిత పద్మజ, పక్కన అధికారులు

రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎల్వీఆర్ సన్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో 13,14వ తేదీలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు క్లబ్ కళలు, సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాల అధ్యక్షుడు డాక్టర్ చిట్టినేని శివ కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. క్లబ్ ఆవరణలో ఈ సంబరాలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భాగంగా 13న ముగ్గుల పోటీలు, సంప్రదాయ వంటల పోటీలు జరుగుతాయన్నారు. 15న భోగి పళ్ళు, సంప్రదాయ తెలుగు వస్త్రధారణ, సంప్రదాయ నగలు అలంకరణ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఇతర వివరాలకు 9848012545 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నూకవరపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పతంగి జనార్దనరావు, తిరువీధి వెంకటరమణయ్య, కొలిపాకుల చంద్రశేఖర్, వజ్రాల సాంబిరెడ్డి, కొమ్మినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

6 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం



వాహనాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనా లను టాస్క్‌పోర్స్ బృందాలు పట్టుకున్నాయి. వాటిల్లోని 6 టన్నుల బియ్యాన్ని ఆయా స్టేషన్ల పోలీసులకు అప్పగించారు. ముందస్తు సమాచారం మేరకు.. శనివారం అర్ధరాత్రి ఏటుకూరు పెట్రోల్ బంక్‌లో నిలిపి ఉన్న వాహనాన్ని తనిఖీ చేసి.. 2.5 టన్నుల బి య్యం స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. శుక్రవారం బ్రాడీపేట 5/18 లైన్ వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం, డ్రైవర్ పాలేటి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అందులోని 3.5 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.

నిర్మల్ హృదయ్‌కు వృద్ధురాలి తరలింపు



గుర్తు తెలియని వృద్ధురాలు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఇంటికి దారి మరచి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని లాలాపేట పోలీసులు బ్రాడీపేటలోని నిర్మల్ హృదయ్‌కు తరలించారు. సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐపీడీ కాలనీలో తిరుగుతూ, తన పేరు, ఊరు తదితర వివరాలు చెప్పలేకపోతోంది. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు లాలాపేట పోలీస్ స్టేషన్ 0863-2221261లో గాని లేదా 9154880548లో గాని తెలియజేయాలని పోలీసులు కోరారు.

వెనెజువెలాపై దాడిని ఖండించాలి

గుంటూరు(తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికా నిర్బంధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి యూ.గనిరాజు అన్నారు. స్థానిక అరండల్‌పేట కామ్రేడ్ మాదాల నారాయణస్వామి భవనంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనెజువెలాలో అపార చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదారో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించారు. దాడిని రష్యా, చైనా, కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలు ఖండిస్తే, ప్రధాని మోదీ మౌనవ్రతం వహించారని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎన్.పోతురాజు, గండికోట శంకర్, కె.నరసింహారావు, డి.శంకర్, వి.తిరుపతి వెంకయ్య, ఎం.దుర్గారావు, డి.ఏసుబాబు, డి.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.



చిన్నారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే మాధవి

చిన్నారుల నృత్య ప్రదర్శన అభినందనీయం

● పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు కోసం సామూహికంగా చిన్నారుల భరతనాట్య ప్రదర్శన అభినందనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గత నెల 27న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు శ్రీనివాసరావుపేటలోని శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి దేవస్థానంలో మరోసారి నృత్య ప్రదర్శన చేశారు. ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే మాధవి వారిని అభినందించారు. యోషిక, యజ్ఞశ్రీ, శాన్విక నిహారిక, హాసినీలను ఎమ్మెల్యే సత్కరించారు. కార్పొరేటర్ రమణ, మాజీ కార్పొరే టర్ రత్నకుమారి, షేక్ సుభాని, రామకృష్ణ, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠపాలిత అరండల్‌పేట శివాలయంలో దీక్ష స్వాములకు 41 రోజులపాటు (మండలం) నిర్వహిం చిన అన్న సమారాధన ముగిసింది. ఆదివారం ముగింపు సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ అన్న సమారాధనను 22 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యం, కుందుర్తి భాస్కర్ శర్మ, కుందుర్తి శ్రీనివాస్, మర్రిపాటి ప్రసాద్, డీఎస్ బాబు, మన్నవ రాధాకృష్ణ ధనేకుల మోహన్, రేజేటి సతీష్, వడ్లమూడి ప్రసాద్, వేలూరి రమేష్, మట్టుపల్లి సుబ్బారావు, అట్ల జయభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలి

● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని, దీనిపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడానికి నిరసనగా కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు, ఎండీ ఖలీల్‌ల నేతృ త్వంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఉపవాస దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ శ్రీపతి ప్రకాశం, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్‌వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, ఆర్‌జీపీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంటా వినయ్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం పలువురు నాయకులు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. జేడీ శీలం మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. సాయంత్రం 4 గంటలకు నేతలు నిమ్మరసం అందజేసి దీక్షలు విరమింపజేశారు.

శతాబ్ది కవాతులో అందరూ పాల్గొనాలి : సీపీఐ

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న లక్షమంది రెడ్ షర్ట్ వలంటీర్ల కవాతులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. వలంటీర్ల కవాతు ఏర్పాట్లలో భాగంగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో జనసేవాదళ్ శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని ముప్పాళ్ల ప్రారంభించి, ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, జాతీయ విపత్తుల సమయంలో జనసేవాదళ్ వలంటీర్లు ముందుండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బందెల నాసర్ జీ, ఆకిటి అరుణ్‌కుమార్, రావుల అంజిబాబు, నూతలపాటి వెంకటేశ్వర రావు, జంగాల చైతన్య, చిన్ని పోతుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రైస్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నగర రైస్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక హిమని సెంటర్లోని అసోసియేషన్ కార్యాలయంలో వలివేటి ప్రభాకరరావు, తూనుగుంట్ల వెంకట పూర్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా కొప్పురావూరి లక్ష్మి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వలివేటి శ్రీకాంత్, కార్యదర్శిగా టీఆర్‌కేపీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా రాజేష్ కుమార్ జైన్, కోశాధికారిగా శిఖాకొల్లి జ్యోతి వెంకట శ్రీనివాస్ కుమార్‌ను ఎన్నుకున్నారు.

అలరించిన సినీ సంగీత విభావరి

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని వేంక టేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న పద్మావతి కల్యాణవేదికపై ఆదివారం మహతీస్వర సుధ వారి రజతోత్సవ ముగింపు సభ ఘనంగా జరిగింది. గాయనీ, గాయకులు పత్రి నిర్మల, సురభి శ్రావణి, రాజ్యలక్ష్మి, సాహిత్య, జరీనా, హేమమాధురి, ప్రద్యుమ్న, హరికృష్ణ, రసూల్ బాబు, కమల్ కిషోర్, వీరయ్య, డాక్టర్ వీరరాఘవ, డాక్టర్ మురళీ బాబురావు, వలీ, కృష్ణప్రసాద్ అలనాటి సినీ గీతాలతో ఉర్రుత లూగించారు. రజతోత్సవం సందర్భంగా గాయనీ, గాయకులను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షురాలు నిర్మల పర్యవేక్షించారు.

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి : సీఐటీయూ

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బి.లక్ష్మణరావు అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. దేశ వ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో దండా లక్ష్మీనారాయణ, ఎం సాంబశివరావు, జి.రమణ, వై.నేతాజీ, బి.ముత్యాలరావు, ఎస్ శివాజీ, కుమారి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ లైన్ల నిర్వహణలో భాగంగా సోమవారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పండరీపురం, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, హాలీవుడ్ థియేటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు డిప్యూటీ ఈఈ ఎన్.గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.



సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మేయర్ రవీంద్ర, ఎమ్మెల్యే నసీర్, కమిషనర్ శ్రీనివాసులు

సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు పూర్తి చేయాలి

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్న కాకుమానువారితోట ప్రాంతాన్ని మేయర్ రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటివరకు గుంటూరు నగరంలో సంక్రాంతి సంబరాలను పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహించామని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన నేపథ్యంలో ఈ సంవత్సరం తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. సంబరాలు 13, 14, 15వ తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజలు ఈ సంక్రాంతి సంబరాలకు హాజరై కార్యక్రమాలను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డీఈఈ కల్యాణ్ రావు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పిల్లి మాణిక్యరావు

ఎన్‌టీఆర్ ట్రస్టు సేవలు అద్వితీయం

● టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి ప్రజలకు అందిస్తున్న సేవలు అద్వితీయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన ఎన్‌టీఆర్ ట్రస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ నారా భువనేశ్వరి విశేష కృషి చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా విద్యని అందిస్తున్నారని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి వైద్యానికి సహకారం అందిస్తున్నారన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైనవారికి రక్తదానం చేస్తున్నారన్నారు. డెయిరీ రంగ అభివృద్ధి, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, భట్రాజు హనుమంతరాజు, రాచకొండ లక్ష్మయ్య, వడ్డే శ్రీనివాసరావు, ఉప్పాల శ్రీనివాస్ ప్రసాద్, రాజశేఖర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చట్టబద్ధతను అడ్డుకోవటానికే జగన్ కుట్రలు : కనపర్తి



కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అక్కడి రైతులే తమకు ప్రధానమని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, సజ్జలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని అన్నారు. అమరావతిని రాజధానిగా పార్లమెంటులో చట్టం చేయబోతున్న తరుణంలో జగన్మోహనరెడ్డి కావాలనే అక్కసుతో మరోసారి రాజధానిపై విషం చిమ్మాడని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో 218 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న ఆయనకు అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాజధాని మహిళలను, రైతులను నీచాతి నీచంగా మాట్లాడిన వైసీపీ నేతలు, నేడు వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పినా వారి పాపానికి పరిష్కృతి లేదన్నారు. 2014 నుంచి నేటి వరకు అమరావతి అనే పదం పలకటానికి కూడా జగన్ ఇష్టపడలేదని, అటువంటి వ్యక్తి గురించి సజ్జల నీతి సూత్రాలు వల్లించటం మానుకోవాలని హితవు పలికారు. జగన్‌కు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్లి తన వాదనను వినిపించాలని కనపర్తి సవాల్ విసిరారు.

ఒప్పంద ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

● మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ

గుంటూరు (విద్య) జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. ఆదివారం మారుతి నగర్‌లోని సీతారామ కల్యాణ మండపంలో జరిగిన ఏపీ మోడల్ స్కూల్స్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల నాలుగో రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు 60 సంవత్సరాల సర్వీసు పొడిగింపునకు కృషి చేస్తానన్నారు. 12 నెలల వేతనంతో కూడిన రెన్యువల్ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో ఏపీ మోడల్ స్కూల్స్ ఒప్పంద ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దిలీప్ కుమార్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ

రామ కోటి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం



ఉత్సవాలలో పాల్గొన్న ఎక్కిరాల అనంత కృష్ణమాచార్య, పాల్గొన్న రాగం వెంకట లీలాసుందరి, మస్తాన్‌రావు

గుంటూరు (తూర్పు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంపత్ నగర్‌లోని శ్రీ రామనామ క్షేత్రంలో రామ కోటి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎక్కిరాల అనంత కృష్ణమాచార్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షేత్ర ట్రస్టీలు రాగం వెంకట లీలాసుందరి, మస్తానరావు మాట్లాడుతూ క్షేత్రంలో మహా ప్రదిక్షణలు లక్ష ఎనిమిది సార్లు, 108 కోట్ల సార్లు సామూహిక- హరే రామ నామ జపం, సామూహిక రామ నామం లిఖించటం, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు. భక్తులందరూ వేంచేసి ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.



అనంతపురంలో వడ్డే ఓబన్న జయంత్యుత్సవాల్లో మాట్లాడుతున్న మంత్రి సవిత

బీసీలే చంద్రబాబుకు శ్వాస

» వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో మంత్రి సవిత

అనంతపురం విద్య, జనవరి11(ఆంధ్రజ్యోతి): బీసీలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్వాస, ధ్యాస అని, వారి సంక్షేమం కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. ఆయన జయంతిని కూటమి సర్కారు రెండేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ వర్గాలకు గుర్తింపు తెచ్చింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. త్వరలో ఆదరణ-3 అమలుచేసి, వడ్డెర్లకు అవసరమైన పనిముట్లు అందజేస్తామన్నారు. కార్పొరేషన్లకు ఆయావర్గాల జనాభా దామాషా ప్రకారం నిధులిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఇన్‌చార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్‌రాజు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, టీడీపీ అనంత జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడుయాదవ్ పాల్గొన్నారు.

రేనాటి వీరుడు ఓబన్నకు సీఎం నివాళి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు ఓబన్న జయంతి సందర్భంగా ఆదివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి ఓబన్న సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవవీరుడు ఓబన్న అని మంత్రి లోకేశ్ కొనియాడారు. ఆయన పోరాటం నేటితరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ

ఆరోగ్య పరిస్థితి విషమం

» ఇంట్లో కాలుజారి పడటంతో తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

శ్రీకాకుళం, జనవరి 11(ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన అరసవల్లిలోని తన నివాసంలో కాలుజారి పక్కకు తూలి కిందపడిపోయారు. గాయాలపాలైన ఆయనను కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. 2024 సెప్టెంబరులో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. వయోభారం, తాజా గాయాల నేపథ్యంలో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాగా గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఆయన సతీమణి, మాజీఎమ్మెల్యే లక్ష్మీదేవి వెల్లడించారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం



వెంకటేశ్వర్లు, కే ఎస్ ఎస్ ప్రసాద్

గుంటూరు (విద్య) జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా గుంటూరులో జరుగుతున్న యూటీఎఫ్ రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నక్కా. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కెఎస్ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా కే. శ్రీనివాస్ రావు, సహాధ్యక్షులుగా కే.సురేష్ కుమార్, ఏఎన్ కుసుమకుమారి, కోశాధికారిగా ఆర్. మోహన్ రావు తోపాటు 25 మంది ఆఫీస్ బేరర్లను, 120 మంది కార్యవర్గ సభ్యులను, ఆడిట్ కమిటీ, ఐక్య ఉపాధ్యాయ పత్రిక, ప్రచురణల విభాగం చైర్మన్, సంక్షేమ సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యం



» ఫిబ్రవరిలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు

» ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్

విజయవాడ (గాంధీనగర్), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఏడున్నర దశాబ్దాలుగా రాజకీయ పార్టీలతో అనుబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏపీఎన్జీజీవో పనిచేస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడారు. మూడేళ్ల రాష్ట్ర కమిటీ కాలపరిమితి ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. తాలూకా, జిల్లాస్థాయి, విజయవాడ నగరశాఖ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు తమ సంఘంలో సభ్యత్వం పొందడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు ఎన్జీజీవో సంఘం సాధించినవేనన్నారు. గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పీఆర్సీ నియామకం, హెల్త్‌కార్డు వినియోగంలో సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సంఘం ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలకు ప్రాధాన్యమిస్తామని, ప్రభుత్వం మొండికేస్తే ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘ సహాధ్యక్షుడు వి.దస్తగిరి, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు జగదీశ్వరరావు, కోశాధికారి ఎన్.భారతీయ ప్రసాద్, ఉమెన్స్ వింగ్ కన్వీనర్ పి.మాధవి తదితరులు పాల్గొన్నారు.

పశువైద్య వృత్తిదారులకు మార్చి వరకు పాత ఫీజులే: వెటర్నరీ కౌన్సిల్

అమరావతి, జనవరి11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశువైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు ఈ ఏడాది మార్చి నెల వరకు పాత ఫీజులే కొనసాగుతాయని ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ వీవీ లక్ష్మయ్య స్పష్టం చేశారు. సవరించిన కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పశువైద్య వృత్తిదారులైన ఇన్‌సర్వీస్, రిటైర్డ్, నిరుద్యోగ వెటరినరీ గ్రాడ్యుయేట్లు అందరూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేసుకోవాలి. కాగా, వెటరినరీ గ్రాడ్యుయేట్లు అందరూ సకాలంలో రెన్యూవల్స్ పూర్తి చేసుకోవాలి అని సూచించారు.

ఘనంగా మగవాళ్ల పండగ



తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లెలో ఆదివారం మగవాళ్ల పండగ ఘనంగా జరిగింది. సంజీవరాయస్వామికి పెద్ద సంఖ్యలో మగవాళ్లు పొంగళ్లు వండి ప్రసాదంగా సమర్పించారు. మహిళలకు ఆలయ ప్రవేశం లేకపోవడంతో వెలుపలే వేచి ఉన్నారు.

- పుల్లంపేట, ఆంధ్రజ్యోతి



ఆచార్యదేవోభవ!

ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ మునిపల్ ఉన్నతపాఠశాల శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం పాఠశాలలో ఉపాధ్యాయునిగా 35ఏళ్లపాటు సేవలందించిన 95ఏళ్ల కొప్పోలు హనుమంతరావును గుర్రపు బగ్గీలో కూర్చోబెట్టి నగరంలో ఊరేగించారు.

- ఒంగోలు కల్చరల్, ఆంధ్రజ్యోతి

విన్యాసాలు అదుర్స్!

శ్రీసత్యసాయి విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ఆదివారం పుట్టపర్తిలో అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కేరళ పంచమ వాయిద్యం, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, బైక్, కర్రసాము, కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ప్రదర్శించిన నృత్యాలు, పాటలు మైమరపింపజేశాయి.

-పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి



ఈ తిరకాసేమిటి.. తిరుమలేశా?

(మొదటి పేజీ తరువాయి)

ఆలయ శిల్ప శిక్షణ సంస్థ (ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీ)ను కూలదోసి అక్కడ భక్తుల కోసం టౌన్‌షిప్ కట్టాలని బోర్డులో ఆమోదించారు. వాస్తవానికి తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి వసతి కోసం.. అన్నిరకాల అధ్యయనాలు, పరిశీలనలు చేసి అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో ఉన్న టీటీడీ స్థలం 20 ఎకరాల్లో టౌన్‌షిప్ కట్టాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. అయితే టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు ఆ ప్రతిపాదనను మార్చేశారని చెబుతున్నారు. ముందస్తుగా ఎలాంటి చర్చ, ప్రతిపాదన లేకుండా బోర్డు సమావేశంలో అప్పటికప్పుడు ఈ ప్రతిపాదనకు సవరణ చేశారు. అధికారులు వ్యతిరేకించినా.. ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీని కూలదోసి అక్కడ టౌన్‌షిప్ కట్టాలనే సవరణ ప్రతిపాదనను ఆమోదించినట్లుగా ఏకంగా ఓ తీర్మానం చేసేశారు. అధికారులు ప్రతిపాదించినదానికి పూర్తి విరుద్ధంగా, వారు వద్దన్నా చైర్మన్ ప్రతిపాదన చేయడం, దాన్ని ఆమోదిస్తూ బోర్డులో తీర్మానం చేయడం జరిగిపోయాయి. చైర్మన్ అనూహ్య చర్య, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ జరిగినట్లుగా తమకు గుర్తే లేదని పలువురు సభ్యులు చెబుతున్నారు. ఇటు అధికారులు, అటు బోర్డు సభ్యులకు పూర్తి సమాచారం అందించకుండా, హడావుడిగా నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమిటో?

ఇదీ తీర్మాన సారాంశం..: గత నెల 16న టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అందులో ఇంజనీరింగ్ విభాగం ఓ ప్రతిపాదన చేసింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో (అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో) సర్వే నంబర్ 604-9లో 20 ఎకరాల భూమి ఉంది. అందులో భక్తుల కోసం టౌన్‌షిప్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రణాళికలు, డిజైన్లు అందించేందుకు నిపుణులను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన టెండర్ డాక్యుమెంట్ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ను ఆమోదించాలని కోరింది. అయితే వారు ప్రతిపాదించిన స్థలంలో కాకుండా ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీలో టౌన్‌షిప్ ఏర్పాటు కు బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతిపాదించారని చెబుతున్నారు. దీన్ని పాలక మండలి ఆమోదించినట్లుగా తీర్మానం(నం. 600)లో చేర్చారు. తీర్మానం చివరన చైర్మన్ సంతకంతో 'టౌన్‌షిప్‌ను ఇప్పుడున్న శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న సవరణకు ఆమోదించారు' అని ఉంది. అంటే.. ఆలయ శిల్ప శిక్షణ సంస్థను కూలదోయాలన్నది అసలు టార్గెట్‌లా ఉంది.

అక్కడే ఎందుకు?

పేరూరులో ఖాళీగా ఉన్న స్థలం తిరుమల కొండ పైకి వెళ్లే దారికి సమీపంలో ఉంది. అక్కడ సత్రాలు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రతిపాదనే ఎందుకన్నదానిపై ఇంజనీరింగ్ విభాగం స్పష్టంగా వివరణ ఇచ్చింది. కానీ దీన్ని బోర్డు చైర్మన్ కాదన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆ స్థలం వద్దనుకుంటే అలిపిరిలో, ఇంకా ఎస్వీ యూనివర్సిటీ వద్ద టీటీడీకి భూములున్నాయి. వాటిని కూడా ఎంపిక చేయవచ్చు. వాటిని పట్టించుకోకుండా శిల్ప శిక్షణ కాలేజీ ఉన్న భూముల్లోనే టౌన్‌షిప్ నిర్మాణం చేయాలని చైర్మన్ ఎందుకు ఎంచుకున్నారో? సవరణ ప్రతిపాదన గురించి అధికారులతో చైర్మన్ ముందే చర్చించి ఉంటే, ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించేవారు. అక్కడ టౌన్‌షిప్ పెట్టాలో, వద్దో ఏదో ఒక అభిప్రాయం చెప్పేవారు. అలాకాకుండా పాలకమండలి సమావేశం జరుగుతుండగా.. ఉన్న ప్రతిపాదనను కాదని చైర్మన్ శిల్ప శిక్షణ కాలేజీనే ఎందుకు ఎంపిక చేశారు? సవరణ ప్రతిపాదన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



ఎస్‌వీఐటీఎస్‌ఏ-కాలేజీలో శిల్పాలు చెక్కుతున్న దృశ్యం

హేతుబద్ధత ఏదీ?

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ప్రభుత్వ పెద్దలు చర్చించి, దాన్ని ప్రతిపాదనగా పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. అధికారులు ఆ మేరకు ప్రతిపాదన సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనే ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని అవసరం ఏమిటి? దానికున్న హేతుబద్ధత ఏమిటో అధికారులు లిఖితపూర్వకంగా మంత్రివర్గానికి పంపిస్తారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. అంతేకానీ ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఓ సొంత నిర్ణయం తీసుకొని, దాన్ని మంత్రులంతా ఆమోదించాలని ఒత్తిడి చేయరు. టీటీడీ పాలక మండలికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. పైగా ధర్మ పరిరక్షణ బాధ్యతలు కూడా ఉంటాయి. ఏ ప్రతిపాదన అయినా అధికారుల నుంచి రావాలి. ఒకవేళ చైర్మన్ లేదా సభ్యుడు ప్రతిపాదించినా.. అది మరో సమావేశంలో ఓ ప్రతిపాదనగా అధికారుల నుంచి లిఖితపూర్వకంగా అజెండాలోకి రావాలి. అది జరగాలంటే ఆ ప్రతిపాదనపై ముందు చర్చ జరగాలి. అది సహేతుకంగా ఉందని అధికారులు భావించాలి. అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో ఖాళీ స్థలంలో టౌన్‌షిప్ నిర్మించాలని, అందుకు కారణాలేమిటో ముందే అధికారులు నివేదించారు. ఈ ప్రతిపాదన పాలక మండలి ముందు ఉంచడానికి ముందే శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలన్న తన మనసులో మాటను చైర్మన్ అధికారులకు చెప్పినట్లుగా, ముందుగా చర్చించినట్లుగా లేదు. సమావేశం మొదలయ్యాక ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా టీటీడీ చైర్మన్ సవరణ ప్రతిపాదన తీసుకువచ్చి ఆమోదింపజేశారు. ఇందులో హేతుబద్ధత కనిపించడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. సవరణ ప్రతిపాదన ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని వెనకున్న నేపథ్యం ఏమిటి? అక్కడే ఎందుకు టౌన్‌షిప్ నిర్మించాలన్న కారణాలను చైర్మన్ లిఖితపూర్వకంగా బోర్డు ముందు ఉంచకపోవడం చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ ఆలోచన అమలు చేయాలంటే, అక్కడున్న శిల్ప శిక్షణ కాలేజీని మరోచోటకు మార్చాలి. ఇది సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం. దీనిపై చర్చ జరగాలి. కానీ చైర్మన్ ఆ అవకాశమే ఇవ్వకుండా తీర్మానం చేయించడం కొత్త చర్చకు దారితీస్తోంది. అధికారుల అధ్యయన నివేదికలు, ప్రతిపాదనలకు భిన్నంగా టౌన్‌షిప్‌ను శిల్ప కళ కాలేజీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? హేతుబద్ధత కనిపించని ఈ ప్రతిపాదనల వెనక ఉన్న అసలు కోణం, కారణాలు ఏమిటో?

సంప్రదాయాలకు తూట్లు

ఆలయాలు, ప్రముఖ సంస్థలకు స్థానబలం, విశిష్టత ఉంటుంది. తిరుమల దేవదేవుడి ప్రసాదం గుడిలోపలే చేస్తారు. వెంకన్నకు అతి సమీపంలో ఉన్న పోటులో ప్రసాదం తయారు చేస్తారు. అక్కడ గతంలో అనేక అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ కారణం చూపి లడ్డూ తయారీని గుడి బయటకు మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ఆగమశాస్త్రపండితులు అంగీకరించలేదు. సమస్యలున్నా ఆలయం లోపలే లడ్డూప్రసాదం తయారీ జరగాలని నిర్దేశించారు. అలాగే దేవతామూర్తుల శిల్పాల తయారీ ఏడుకొండల ముఖద్వారం కనిపించేలా, సప్తగిరుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలని 1960లో టీటీడీ నిర్ణయించింది. ఇది కూడా సంప్రదాయంలో భాగమే. ఇంతటి విశిష్టత, ప్రాముఖ్యత ఉన్న సంస్థను కూలదోసి మరెక్కడో నిర్మించాలనుకోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

సంస్థ ప్రత్యేకత ఇదీ

శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థకు ఓ చారిత్రక నేపథ్యం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్లు వస్తుండటంతో దేవతా మూర్తుల విగ్రహాల తయారీ, స్థపతులను తయారు చేయడం లక్ష్యంగా 1960లో టీటీడీ ఈ సంస్థను అలిపిరి సమీపంలో ఏర్పాటు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా భక్తులు ఏర్పాటు చేసే వెంకటేశ్వరస్వామి ఆలయాలు, ఇతర ఆలయాలకు దేవతామూర్తుల శిల్పాలకు ఇక్కడే ప్రాణం పోస్తున్నారు. విగ్రహాలను ఎంతో నిష్ఠతో తయారు చేసేలా, సప్తగిరుల బ్యాంక్‌గ్రౌండ్ కనిపించేలా సంస్థను తీర్చిదిద్దారు. ఆలయాల నమూనాల రూపకల్పన ఇక్కడే చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్థపతులను ఈ సంస్థ అందించింది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రముఖ స్థపతులుగా ఎదిగారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆలయాల డిజైన్లు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, పంచలోహ శిల్పాలు. సంప్రదాయ వర్ణచిత్రాలను ఇక్కడే తయారు చేశారు.

కొండపై అపచారాలు

గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి హయాంలో టీటీడీ సంప్రదాయాలను తుంగలో తొక్కేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఏడు కొండలను రెండు కొండలుగా మార్చాలనుకోవడం, అన్యమత ప్రచారాలకు సహకరించడం, మతపరమైన చిహ్నాలను ప్రదర్శించడం.. వంటి అపచారాలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు మరో రకమైన అరాచకం టీటీడీలో కనిపిస్తోంది.



అమరావతిలో హైకోర్టు జడ్జీల బంగళాలో పూర్తయిన మోడల్ బంగళా

కల.. ఫలించిన వేళ!

రాజధానిలో హైకోర్టు జడ్జీల తొలి మోడల్ బంగళా రెడీ

గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నగరంలో హైకోర్టు జడ్జీల నివాసాలకు సంబంధించి ప్రథమ మోడల్ బంగళా నిర్మాణం పూర్తయింది. నేలపాడుకు సమీపంలో నిర్మించిన ఈ బంగళాలో సువిశాలమైన కారు పార్కింగ్ స్థలంతోపాటు.. సాయంత్రం వేళ రంగురంగుల విద్యుత్ దీపాలు, పచ్చటి లాన్ సోయగాలతో ఆకర్షిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మిగతా బంగళాల నిర్మాణాలను కూడా పూర్తి చేసి అప్పగించేందుకు సీఆర్‌డీఏ పనులు వేగవంతం చేస్తోంది. ఇటీవలే సుప్రీం, హైకోర్టు జడ్జీలు కూడా వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలోని నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. దీనికి సమీపంలోనే శాశ్వత హైకోర్టు భవనాల సముదాయం వేగవంతంగా నిర్మాణం జరుగుతోంది. వీటికి దగ్గరగానే హైకోర్టు జడ్జీల బంగళాలు 36 రూపుదిద్దుకొంటున్నాయి. ఒక్కో బంగళా ఆరు వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలానే ఒక క్లబ్‌హౌస్‌ను 15 వేల ఎస్ఎఫ్‌టీతో నిర్మిస్తోన్నారు. బిల్టప్ ఏరియా 2.16 లక్షల ఎస్ఎఫ్‌టీ, పోడియం ల్యాండ్‌స్కేప్ 1.5 ఎకరాలు, ల్యాండ్ ఏరియా 24.13 ఎకరాలుగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపుగా రూ.492 కోట్లను కేటాయించింది.

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు 540 ఎకరాలు

» టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీకి 200

» వెబ్‌సోల్ ప్రైవేటు లిమిటెడ్‌కు 120

» ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, వెబ్‌సోల్ సహా పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈ నెల 6న జరిగిన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) నిర్ణయం మేరకు ఆయా సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

- రాధికా వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేటు లిమిటెడ్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ప్రాసెసింగ్ ప్లాంట్(గంటకు 30 టన్నుల ఉత్పత్తి)కు విజయనగరం జిల్లా సాలూరు మండలం కొట్టక్కి గ్రామంలో ఎకరా రూ.12 లక్షల చొప్పున 64.67 ఎకరాలను కేటాయించారు. రూ.240 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.
- వెబ్‌సోల్ ప్రైవేటు లిమిటెడ్‌కు నాయుడుపేట ఎస్ఈజెడ్‌లో 120 ఎకరాలు కేటాయించారు.
- రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎకరా రూ.40 లక్షల చొప్పున 10 ఎకరాలు కేటాయించారు.
- టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా ఇఫ్కో సెజ్‌లో 200 ఎకరాలను కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర పారిశ్రామిక విధానం మేరకు రాయితీలను కల్పించనున్నారు. ఈ సంస్థ 10 గిగావాట్ల గ్రీన్‌ఫీల్డ్ ఇన్‌గాట్, వాటర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను రూ.6,075 కోట్లతో ఏర్పాటు చేయనుంది.
- డోజ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో అదనంగా 50 ఎకరాలు కేటాయించారు.
- పయనీర్ క్లీన్ ఏంప్స్‌కు చిత్తూరు జిల్లా రామకుప్పంలో 55.47 ఎకరాలను కేటాయించారు.

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు..

కడప జిల్లా కొప్పర్తిలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు ఎకరా రూ.5 లక్షల చొప్పున 540 ఎకరాల భూమిని ప్రభుత్వ కేటాయించింది. గ్రీన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ఎలక్ట్రికల్ స్టీల్(కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియెంటెడ్-సీఆర్‌జీవో), ప్యాకేజీ సబ్‌స్టేషన్లు, రింగ్ మెయిన్ యూనిట్లు(ఆర్ఎంయూ), ప్యానెల్ బోర్డులు, విండ్ మస్ట్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీ యూనిట్‌ను రూ.4,914 కోట్లతో ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా 5 వేల మందికి ఉద్యోగాలను కల్పించనుంది. ఈ సంస్థకు 100% స్టాంపు డ్యూటీ, ఎస్‌జీఎస్‌టీ మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక విధానం మేరకు నీటిని సరఫరా చేయాలని జల వనరుల శాఖను ఆదేశించింది.

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్‌సీ)ను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకాల కింద 2030 నాటికి రూ.500 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించింది. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుతో 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహకం కోసం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ అధ్యయనం చేసింది.

భూ వ్యథలు తీర్చేదెలా?

» నేడు మంత్రులు, అధికారులతో సీఎం ప్రత్యేక భేటీ

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్‌పుస్తకాల సమస్యలు, భూ వ్యథలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై లోతుగా చర్చిస్తారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో పర్యటించిన ఆయన.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వీటన్నిటినీ పరిష్కరించేందుకు ఏం చేయాలో అధికారులతో చర్చించేందుకే ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కేంద్ర పథకాల నిధుల వ్యయం, పీపీపీ ప్రాజెక్టులు.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఏ మేరకు పెరిగిందో చర్చించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరిగే ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల నిమిత్తం రాష్ట్రానికి అందించిన నిధులపై గతంలో కార్యదర్శుల సదస్సు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చర్చించారు. కేంద్ర నిధులు మురిగిపోతున్నాయని, సమయానికి ఖర్చుచేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లిపోతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. దీంతో సెక్రటరీలు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లు జనవరి 15 నాటికి కేంద్రం నిధులు మొత్తం ఖర్చు చేయాలని.. మూడో క్వార్టర్‌కు సంబంధించి అదనపు నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ఈ అంశంపై సోమవారం మళ్లీ సమీక్షిస్తారు.

న్యాయం మనవైపే!

(మొదటి పేజీ తరువాయి)

ప్రశంసించారు. ఇకముందు కూడా పటిష్ఠ వాదనలు కొనసాగించాలని కోరారు. 'గోదావరి పరీవాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రంగా.. వరద జలాలు వృధాగా సముద్రంలో కలుస్తుంటే, వాటిని సద్వినియోగం చేసుకునేలా వాడుకుంటే తప్పేమిటి? ఏటా 3,000 టీఎంసీలు వృధాగా కడలిపాలవుతున్నాయి. వాటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వాడుకుంటే తప్పేంటి? నదీజలాల విషయంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు స్నేహ హస్తం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఇదే సమయంలో మన రాష్ట్ర హక్కుల సాధనలో రాజీపడం. ఏపీకి అన్యాయం చేస్తూ తెలంగాణ సుప్రీంకోర్టులో కేసు వేసింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం.. మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. అయినప్పటికీ 200 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకునేలా నల్లమలసాగర్ పథకానికి రూపకల్పన చేశాం. వాటిని కరువుపీడిత రాయలసీమకు తరలించి సాగు, తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కేంద్రానికి పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్ ఆలోచనకు ముందు) స్కీం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్రానికి సమర్పించాం. నల్లమలసాగర్ పథకం డీపీఆర్‌ను జలశక్తి శాఖకు సమర్పించి.. అన్ని అనుమతులూ వచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని సుప్రీంకోర్టుకు విన్నవించండి' అని అభ్యర్థించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున బలమైన సాక్ష్యాలు, ఆధారాలను న్యాయవాదుల బృందానికి అందించాలని ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

నేడు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన పోలవరం-నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు అంశంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తెలంగాణ దాఖలుచేసిన పిటిషన్‌పై గత సోమవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం.. దాని విచారణార్హతపై సందేహం వ్యక్తంచేసింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం 'సివిల్ సూట్' దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఇదే సందర్భంగా సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. న్యాయపోరాటాల కంటే సామరస్య పూర్వకంగా మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది.

గంధంతో ఇలా...



చర్మాన్ని ఛాయగా మార్చి ముఖాన్ని కాంతివంతంగా మెరిపించడంలో గంధం చక్కగా పనిచేస్తుంది. అందుకోసం పాటించాల్సిన చిట్కాలు...

- చిన్న గిన్నెలో చెంచా గంధం పొడి, చెంచా పాలు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో సున్నితంగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది
- ఒక గిన్నెలో రెండు చెంచాల గంధం పొడి, నాలుగు చెంచాల గులాబీ నీళ్లు తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి అర గంటసేపు ఆరనివ్వాలి. తరువాత మంచినీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు శుభ్రమై మొటిమల బాధ తగ్గుతుంది.
- గరుకుగా ఉన్న రాతిపై కొన్ని నీళ్లు చిలకరించి గంధం చెక్కతో రుద్దితే పేస్టు వస్తుంది. దీన్ని ముఖానికి పట్టిస్తే చర్మం తేమతో నిండి మృదువుగా మారుతుంది. అదనపు జిడ్డు తొలగి ముఖం సహజంగా మెరుస్తుంది. కళ్ల చుట్టూ, నుదుటి మీద ముడుతలు ఏర్పడవు.
- చెంచా గంధం పొడిలో చెంచా పెరుగు లేదా కీరా రసం కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి పది నిముషాల తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మీద సెబమ్ ఉత్పత్తి తగ్గి మొటిమలు, నల్లమచ్చలు రాకుండా ఉంటాయి. ముఖంపై పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.

బెల్లం కల్తీ గుర్తించేదెలా..?

సంక్రాంతి పండక్కి అరిసెలు, గవ్వలు లాంటి తీపి వంటకాలు తయారుచేసేందుకు బెల్లాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం. ఈ బెల్లంలో ఏదైనా కల్తి కలిసిందో లేదో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...



- చెరకు రసంతో తయారుచేసిన బెల్లానికి తియ్యటి వాసన ఉంటుంది. బెల్లం అచ్చులను రాయితో కొట్టి ముక్కలు చేసేటప్పుడు కూడా చెరకు వాసన తెలుస్తుంటుంది. అలాకాకుండా రసాయనాల వాసన లేదంటే చక్కెర మాడిన వాసన వచ్చినా, బెల్లాన్ని చేతుల్లోకి తీసుకోగానే అసహజమైన వాసనగా అనిపించినా దాన్ని కొనకపోవడమే మంచిది.
- ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిన్న బెల్లం ముక్కను వేస్తే అది మునిగి మెల్లగా కరుగుతుంది. తరువాత నీళ్లు స్పష్టంగా కనిపిస్తుంటే అది మంచి బెల్లమని గుర్తించవచ్చు. బెల్లం త్వరగా కరిగినా, నీళ్లు మందంగా మురికిగా మారినా కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు.
- చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపిస్తూ చెరకు రుచి గుర్తుకు రావాలి. అలా కాకుండా తియ్యదనం ఎక్కువగా ఉందనిపించినా, నాలికమీద చేదుగా అనిపించినా, గొంతులో మంట ఏర్పడినా బెల్లాన్ని కల్తీ చేసినట్లు తెలుసుకోవాలి.
- బెల్లాన్ని గుండ్రాయి లేదా రోకలితో దంచినప్పుడు సులభంగా విరగాలి. చేత్తో తాకితే మెత్తగా ఉందన్న భావన రావాలి. అలా కాకుండా ఎంత గట్టిగా దంచినప్పటికీ బెల్లం గడ్డ విరగకపోయినా, జిగురుతో సాగుతూ ఉన్నా దాన్ని వాడకూడదు.
- బెల్లం సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. దీనికి ఎలాంటి మెరుపు ఉండదు. పసుపు రంగులో ప్రకాశవంతంగా కనిపిస్తే రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలిపినట్లు తెలుసుకోవచ్చు.

స్ఫూర్తి





ఆమె అడుగు పెడితే మైదానం పులకరిస్తుంది. ఆమె చేతిలోని జావెలిన్ గాల్లోకి లేస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. పుట్టుకతో ఒక చేయి లేకపోయినా గుండె నిండా ఆత్మ విశ్వాసాన్ని నింపుకొని అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోంది ఈ కర్నూలు ముద్దుబిడ్డ. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాల పురస్కారాన్ని అందుకున్న హోసూరు ఉప్పర శివాని తన అద్భుత ప్రయాణాన్ని 'నవ్య'తో పంచుకుంది. ఆ స్ఫూర్తి గాథ ఆమె మాటల్లోనే..

వైకల్యంపై శివంగి గెలుపు

"తొలిచూరు ఆడబిడ్డ పుట్టిందని మా ఇంట అందరూ సంబరపడ్డారు. కానీ నాకు ఒక చేయి లేదని తెలిసి చుట్టుపక్కల వారు సానుభూతి చూపించారు. 'పాపం అమ్మాయి' అనే మాటలు వినిపించాయి. అమ్మ లలిత, నాన్న ఈరప్ప మాత్రం నన్ను ఏనాడూ తక్కువచేసి చూడలేదు. శివాని అని పేరు పెట్టి శివంగిలా పెంచారు. నాన్న ఆకుకూరలు అమ్ముతూ మమ్మల్ని పోషిస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్నా నా చదువు విషయంలో మాత్రం ఎన్నడూ రాజీపడలేదు.

జీవితాన్ని మార్చిన మలుపు

నా క్రీడా ప్రయాణం వెనుక ఒక పెద్ద కథే ఉంది. కర్నూలు జిల్లా బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న సమయంలో సాగరిక మేడమ్ నాలోని ప్రతిభను గుర్తించారు. 'తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అక్కడికి వెళ్లు శివానీ, అది నీ భవిష్యత్తుకు సువర్ణావకాశం' అని ప్రోత్సహించారు. అంతదూరం వెళ్లాలంటే మొదట భయమేసింది. అమ్మానాన్న ఒప్పుకుంటారో లేదోనని సందేహించాను. కానీ నా భవిష్యత్తు కోసం కళ్లలో నీళ్లు దిగమింగుకుని నన్ను పంపించారు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి ప్రిన్సిపల్ నన్ను 'ఆదిత్య మెహతా ఫౌండేషన్'లో చేర్పించారు. నాలో జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లలో నైపుణ్యం ఉందని అక్కడి కోచ్‌లు వేణు వినుకోటి, మణికంఠ గుర్తించి శిక్షణ ఇచ్చారు. ఆరేడు నెలల కఠోర సాధన నన్ను క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది.

పతకాల పంట

2023లో విశాఖపట్నం వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీలు నాకు తొలి పరీక్ష. వందలాదిమంది క్రీడాకారుల మధ్య నేను నిలబడగలనా అన్న భయం వేసింది. అప్పుడు మణికంఠ సార్ 'శివానీ నీ లక్ష్యం బంగారు పతకం సాధించడం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లు' అని ధైర్యం చెప్పారు. అంతే, తొలి ప్రయత్నంలోనే రెండు బంగారు పతకాలు సాధించాను. ఆ తర్వాత గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో జావెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించాను. 2023లో థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాను. 2024లో 100 మీటర్ల పరుగు పందెంలోనూ స్వర్ణం కైవసం చేసుకున్నాను. దుబాయ్‌లో జరిగిన పారా యూత్ ఆసియా క్రీడలు, ఢిల్లీ గ్రాండ్ ప్రిక్స్.. ఇలా ప్రతిచోట నా సత్తా చాటాను. గడచిన మూడేళ్లలో 12 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో మొత్తం 14 పతకాలు సాధించాను.

రాష్ట్రపతి పురస్కారం



నా విజయాలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం నన్ను 'జాతీయ బాల పురస్కార్'కు ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ 26న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. అదే వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడిన క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. ఆ వేదికపై నిలబడినప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే అమ్మ లలిత మాకు దూరమైంది. ఈ రోజు ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అమ్మ బతికి ఉంటే ఎంతగా మురిసిపోయేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు నాన్నే నాకు అన్నీ. పూట గడవడం కష్టమైనా 'శివానీ.. అధైర్యపడకు. నీ ఆత్మస్థైర్యమే నిన్ను పారా ఒలింపిక్స్‌కు చేరుస్తుంది' అని నాన్న చెప్పే మాటలే నాకు స్ఫూర్తి.

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం

క్రీడల్లో పతకాలు గెలుస్తున్నా చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. పదో తరగతిలో 67 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం చిత్తూరులో 12వ తరగతి చదువుతున్నాను. నా ముందున్న ఒకే ఒక లక్ష్యం పారా ఒలింపిక్స్‌లో భారత్ తరపున స్వర్ణ పతకం సాధించడం. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం ముందు రెపరెపలాడిస్తాను".

గోరంట్ల కొండప్ప, కర్నూలు
ఫోటోలు: కె.వీరశేఖర్, మద్దికెర

అనపకాయ (షిమ్) గింజలు తిందాం...

చలికాలంలో విరివిగా దొరికే అనపకాయ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

- అనపకాయ(షిమ్) గింజలను ఉడికించి తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె కండరాలు బలోపేతమవుతాయి. వీటిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది
- అనపకాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, అల్సర్, నులిపురుగులులాంటి సమస్యలు తీరుతాయి. వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తినాలనే కోరికను తగ్గించి శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.
- అనపకాయల్లో అధికంగా ఉండే డి విటమిన్, కాల్షియం, పాస్ఫరస్ లాంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతక్షయం నుంచి కాపాడతాయి. పొటాషియం, మాంగనీస్, జింక్ లాంటి మినరల్స్. కండరాల తిమ్మిరిని తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- అనపకాయ గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి. మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అకాల వార్ధక్యాన్ని నిరోధిస్తాయి.



రోగ నిరోధకశక్తి పెంచుకోండిలా..



ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతుండటంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. సీజనల్ వ్యాధులు అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం.

సమతుల ఆహారం: విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా సిట్రస్ పండ్లు (నిమ్మ, నారింజ), క్రూసిఫెరస్ కూరగాయలు (క్యాబేజీ, క్యాలిఫ్లవర్) మేలు చేస్తాయి.

హైడ్రేషన్: చలికాలంలో దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలి.

వ్యాయామం: రోజుకు కనీసం అరగంట వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరిచి రోగ నిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.

తగినంత నిద్ర: రోజుకు 7 నుంచి 9 గంటల గాఢ నిద్ర అవసరం.

మహిళా వికాసం లక్ష్యంగా

సమాజంలో సానుకూల మార్పు తేవడానికి భారీ ఆర్థిక వనరులు, పలుకుబడి, అధికారం అవసరం లేదని నిరూపించారు అపర్ణా శ్రీవాత్సవ. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ఆమె రూ.12 వేలతో ప్రారంభించిన సంస్థ నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. వేలాది రైతులను, ప్రధానంగా మహిళలను, యువతను సాధికారత దిశగా నడిపిస్తోంది.

"పదేళ్ల క్రితం 'నవచేతన ఎఫ్‌పిఓ' (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)ను ప్రారంభించినప్పుడు... నిధులు, నిర్వహణపరమైన అంశాల కన్నా నేను ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య... ప్రజల విశ్వాసాన్ని పొందడం. 'ఎవరో వస్తూ ఉంటారు. ఏదో ప్రాజెక్ట్ అని చెబుతారు. మమ్మల్ని ఉపయోగించుకొని బాగుపడతారు. మా బతుకులు మాత్రం మారవు' అనే నిర్లిప్తత గ్రామీణ ప్రజల్లో నాకు కనిపించింది. కొన్ని నెలల్లో మూతపడే ఎన్జీవోగా మా సంస్థను భావించారు. వారి అభిప్రాయాన్ని మార్చడానికి కష్టపడాల్సి వచ్చింది. మీర్జాపూర్ జిల్లాలో దాదాపు ప్రతి గ్రామం తిరిగాను. మహిళలతో సమావేశమై వారి ఇబ్బందులు విన్నాను. చివరికి నా నిబద్ధతను, మా సంస్థ పారదర్శకంగా చేపడుతున్న కార్యక్రమాలను వారు గుర్తించారు. వారి మద్దతే లేనట్టయితే... ఇదంతా సాధ్యమయ్యేది కాదు.


వారి మాటకు విలువ లేదు...

నా స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. గంగానదీ తీరంలో ఉండే మా ప్రాంతానికి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. మహిళల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. వారి మాటకు ఎక్కడా విలువ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో... రైతులతో మహిళా స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జిలు) అనుసంధానం చేసే ఒక వేదిక ఉంటే... అది మహిళా సాధికారతకు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని భావించాను. కానీ నేను సంపన్నురాలిని కాను. ప్రభుత్వ నిధులను మంజూరు చేయించుకొనేంత పలుకుబడి లేదు. కష్టపడి పన్నెండువేల రూపాయలు పోగు చేయగలిగాను. అదే పెట్టుబడిగా కొందరు మిత్రులతో కలిసి 2015లో 'నవచేతన ఎఫ్‌పిఓ' ఏర్పాటు చేశాను. రైతుల ఉత్పత్తులను ఎస్‌హెచ్‌జిల ద్వారా మార్కెట్లకు చేరవెయ్యడం. న్యాయమైన ధర లభించేలా చూడడం ప్రాథమికంగా మా లక్ష్యం. దీనికోసం రైతులకు, మహిళలకు శిక్షణ అందించాం.



యువత స్వావలంబన కోసం...

తొలి ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వడంతో... సహకార పద్ధతిలో డెయిరీని ప్రారంభించాను. దీనిలో మహిళలు సరఫరాదారులుగానే కాకుండా... సహ యజమానులుగా కూడా ఉంటారు. ఉత్పత్తి నాణ్యత, ధరల నిర్ణయం, లాభాల పంపిణీ... ఇలా అన్నిటిలోనూ వారికి సమానమైన భాగస్వామ్యం ఉంటుంది. అలాగే యువతకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ కౌన్సెలింగ్, డిజిటల్ లిటరసీ తదితరాల కోసం గైడింగ్ సోల్ అనే ప్రాజెక్ట్ చేపట్టి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, యువత స్వావలంబన కోసం పని చేస్తున్నాం. ఈ శిక్షణ పొందినవారు ఉద్యోగాలతో పాటు చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ల ద్వారా రాణిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్స్ తదితర వర్గాలకోసం కూడా పని చేస్తున్నాం. మీర్జాపూర్‌లో చిన్న స్థాయిలో మొదలైన మా కార్యకలాపాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను దాటి మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు విస్తరించాయి. వేలాది మంది మహిళలు, రైతులు, యువత ప్రయోజనం పొందుతున్నారు. 2023లో యూపీ ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని కూడా మా సంస్థ గెలుచుకుంది.సాధికారత అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదు... మహిళలకు స్వయం నిర్ణయాధికారం ఉండడమే నిజమైన సాధికారత అని నేను నమ్ముతాను. దానికి నేను కొంత వరకైనా దోహదం చేస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది."




ముత్యాల ముగ్గు




నైనవరపు అనూష
వేంపాడు, కృష్ణా జిల్లా

21 చుక్కలు 11 వచ్చే వరకు మధ్య చుక్క





అడపాల మహాలక్ష్మి
టాటానగర్, బెంగళూరు



21 చుక్కలు 11 వచ్చే వరకు మధ్య చుక్క

అసెమిట్రికల్ ఆభరణాలదే ట్రెండ్..!





అసెమిట్రికల్ ఆభరణాలు... పేరుకు తగ్గట్టు ఆ ఆభరణంలో పరస్పర విరుద్ధమైన డిజైన్లు కూర్చి ఉంటాయి. లేదంటే ఓ పక్క డిజైన్‌తో మరోపక్క సాధారణంగా కనిపిస్తుంటాయి. భిన్నమైన పెండెంట్స్, పొట్టీ పొడుగు డాంగ్లింగ్స్ వేలాడుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని రకాల మోడరన్ దుస్తుల మీద సొగసుగా నప్పుతుండడంతో మహిళలు వీటిపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కొత్తగా వింత డిజైన్లతో రూపొందించిన సింగిల్ హారాలు, లేయర్డ్ చెయిన్లు, చోకర్లు, సింపుల్ నెక్లెస్‌లు, రకరకాలు జుంకాలు సరసమైన ధరలకే లభ్యమవుతుండడంతో యువత పోటీలు పడి మరీ వీటిని కొంటున్నారు.

ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలోనే ఇలా ఆకారంలో సారూప్యత లేని ఆభరణాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందమైన లాకెట్ ఉండే లావలియర్ చెయిన్‌లా కాకుండా రెండు లేదా అంతకు మించి భిన్నమైన పెండెంట్స్ అమర్చిన పొడవైన గొలుసులు, పొట్టీ పొడుగు డ్రాప్స్‌తో అందమైన సిల్హౌట్‌లా కనిపించే చోకర్లకు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆదరణ తగ్గలేదు. రత్నాలు, రంగురంగుల బీడ్స్ పొదిగిన పెండెంట్లను గొలుసు లేదా చోకర్‌కు వేలాడేలా కాకుండా ఓ పక్కగా జతచేసిన డిజైన్లు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒక పక్క నల్ల పూసలు అల్లి మరో పక్క బంగారు గుండ్లు జతచేసి అందమైన పెండెంట్‌తో జోడించిన కొత్త తరహా గొలుసులను వివాహితలు ఇష్టంగా ధరిస్తున్నారు.





అసెమిట్రికల్ ఆభరణాలను ఎక్కువగా బంగారం, వెండి, ప్లాటినంతో రూపొందిస్తుంటారు. వీటిని పండుగలు, వివాహాది శుభకార్యాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు మహిళలు. నాజూకుదనానికి ప్రాధాన్యమిస్తూ ఏ మాత్రం బరువుగా లేకుండా తేలికగా మెరిసే చౌకైన నగలను మహిళలు కోరుకుంటుండడంతో మిశ్రమ లోహాలతో కూడా అందమైన డిజైన్లను కస్టమైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు డిజైనర్లు. గొలుసులు, చోకర్లు, గాజులు, జుంకాలకు ఒక పక్క బీడ్స్, ముత్యాల డిజైన్లు; మరోపక్క లేయర్స్, చంకీ డిజైన్లు కూర్చి సరికొత్త ఆభరణాలను తయారుచేస్తున్నారు. విభిన్నమైన రంగుల్లో లభించే క్రిస్టల్స్, మెరిసే రాళ్లు, పూసలను సారూప్యత లేకుండా కూర్చి తయారుచేసిన గడియారాలు, బ్రూచ్‌లు, పెండెంట్లు, బ్రేస్‌లెట్లను కూడా యువత అధికంగా కొనుగోలు చేస్తున్నారు.







ఆభరణాల తయారీలో సమరూపాన్ని అనుసరించకుండా సృష్టించిన డిజైన్లు ఫ్యాషన్ ట్రెండ్‌గా నిలుస్తున్నాయి. ఇది గమనించిన డిజైనర్లు అన్ని వర్గాల మహిళలకు నచ్చేలా సరికొత్త జుంకాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒక చెవికి స్టడ్ మరోదానికి డాంగిల్; ఒక దానికి పొడవుగా మరోదానికి పొట్టిగా, ఒకదానికి గుండ్రంగా మరోదానికి జ్యామితి ఆకృతులు ఉండేలా డిజైన్లు రూపొందిస్తున్నారు. ఒక చెవి జుంకాని పక్షి, పువ్వు, చంద్రుని ఆకారాల్లో రూపొందిస్తే మరో దానికి అదే పక్షి రెక్క, అదే పువ్వు మొగ్గ, నక్షత్రాలతో డిజైన్ చేస్తున్నారు. వీటిని సెలబ్రిటీలేకాదు యువతులు సైతం అమితంగా ఆదరిస్తున్నారు. సృజనాత్మకతతో కళగా కనిపించే ఈ ఆభరణాలు రోజువారీ ధరించే సింపుల్ దుస్తులకు స్టేట్‌మెంట్ లుక్‌ని జోడిస్తాయి.



ఒకళ్లూ.. ఇద్దరూ కాదు..

వేలాది మంది!

ఆత్మాహుతి బాంబర్లు భారత్‌పై దాడి కోసం సిద్ధంగా ఉన్నారు: మసూద్ అజార్

న్యూఢిల్లీ, జనవరి 11: భారత్‌పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పాడు. ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. తమవద్ద వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, భారత్‌లో చొరబడటానికి అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొన్నాడు. ఈ బృందంలో ఎందరున్నారో చెబితే ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తుందని అజార్ ప్రగల్భాలు పలికాడు. "ఆ ఆత్మాహుతి బాంబర్లు ఒక్కరో, ఇద్దరో కాదు. వంద మందో కాదు.. వెయ్యి మంది కూడా కాదు... నేను మీకు పూర్తి సంఖ్యను చెబితే.. రేపు ప్రపంచ మీడియాలో పెద్ద కలకలం రేగుతుంది" అని వ్యాఖ్యానించాడు.



పవన్ 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'

అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కరాటే, మార్షల్ ఆర్ట్స్ పట్ల అమితాసక్తిని చూపించే సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' సంస్థ ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదో డాన్) పురస్కారాన్ని అందించింది. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే విశిష్ట బిరుదును కూడా అందించింది. అలాగే జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగానూ పవన్ నిలిచారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల 3దశాబ్దాలకు పైగా సాగించిన సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాలు దక్కాయని జనసేన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మదీ మార్గదర్శకంలో పవన్ 'కెండో'లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నతస్థాయి నైపుణ్యం ప్రదర్శించారు. సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా ప్రత్యేకస్థానం సంపాదించారు.

పవన్‌కు లోకేశ్ అభినందనలు: పురాతన జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందిన పవన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. 'పవనన్న జిజ్ఞాస అద్భుతం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మన స్వభావం, ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకం' అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి పవన్

పవన్ కల్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. కరాటే, సంబంధిత యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్.. చెన్నైలో ఉన్నప్పుడే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి బలమైన పునాది వేసుకున్నారు. ఆ తర్వాత శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి వాటిని అత్యంత నిబద్ధతతో అనుసరించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు.. తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లోనూ మార్షల్ ఆర్ట్స్‌ను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు.



రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు

- మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనెజువెలా సైనికులు.. అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా ?

న్యూఢిల్లీ, జనవరి 11: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే క్రమంలో వెనెజువెలా సైనికులను నిలువరించేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించిందనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బలమైన ధ్వని తరంగాలను ప్రయోగించి ప్రజలను నిస్సహాయ స్థితిలోకి చేర్చేవి లేదా అశక్తులను చేసే ఆయుధాలను సోనిక్ ఆయుధాలు అంటారు. అయితే, అమెరికా దాడి చేసిన సమయంలో మదురోకు అత్యంత సమీపంగా విధుల్లో ఉన్న ఓ గార్డు చెప్పిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమెరికా అత్యాధునిక సోనిక్ ఆయుధాన్ని వాడిందనే చర్చకు బలం చేకూరుస్తున్నాయి. "ఆ రోజు మేమంతా విధులు నిర్వహిస్తున్నాం. హఠాత్తుగా రేడార్ వ్యవస్థలన్నీ పని చేయడం మానేశాయి. ఆకాశంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లు కనిపించాయి. అవి వెళ్లిన వెంటనే 8హెలికాప్టర్లు వచ్చాయి. వాటిల్లోనుంచి సుమారు 20మంది సైనికులు దిగారు. వాళ్లంతా వేగంగా, కచ్చితత్వంతో కాల్పులు జరిపారు. మేము వందల మంది ఉన్నా వారి ముందు తేలిపోయాం. ఈలోగా వాళ్లు ఏదో ఆయుధాన్ని ప్రయోగించారు. ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. దాని తీవ్రతకు తల పగిలిపోతుందేమో అనిపించింది. ఆ వెంటనే మా ముక్కుల్లో నుంచి నెత్తురు కారింది. కొంత మంది రక్తం కక్కుకున్నారు. అందరం నిస్సహాయ స్థితిలో కింద పడిపోయాం. ఆ 20మంది మాకు చెందిన వందల మందిని చంపేశారు. వాళ్లతో మేము పోరాడలేకపోయాం. సోనిక్ ఆయుధమో లేక అది మరొకటో తెలియదు కానీ ఆ ధ్వని తర్వాత మేము కనీసం నిలబడలేకపోయాం" అని గార్డు పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేయగా.. మీరు చేస్తున్న పనిని ఆపి ఇది చదవండి అంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లావిట్ ఆ పోస్టును రీపోస్ట్ చేశారు.

ఫొటోలను బికినీల్లోకి మార్చడం తప్పే: 'ఎక్స్'

న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర ఐటీ శాఖ తాఖీదుల దెబ్బతో.. 'గ్రోక్' ఏఐ దుశ్శాసనపర్వానికి అడ్డుకట్ట పడింది! వినియోగదారులు అడిగిందే తడవుగా ఎవరి ఫొటోనైనా బికినీల్లోకి, అశ్లీలంగా, అసభ్యంగా మార్చేయడం తప్పేనని ఈలన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' అంగీకరించింది. తన తప్పును ఒప్పుకొంటూ.. ఇలా ఫొటోలను అశ్లీలంగా మార్చాలని గ్రోక్‌ను అడిగిన 600 మంది ఖాతాలను, అశ్లీల కంటెంట్ ఉన్న 3500 పోస్టులను తొలగించింది. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని.. భారతీయ చట్టాలకు లోబడి అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఇకమీదట గ్రోక్‌ను ఎవరైనా అలా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఇవ్వాలని అడిగినా, అశ్లీల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినా వారి అకౌంట్లనూ తొలగిస్తామని హెచ్చరించింది. బ్రిటన్, ఈయూ దేశాలు కూడా గ్రోక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ముగ్గురు సెనెటర్లు 'ఎక్స్'ని, గ్రోక్‌ని యాప్‌స్టోర్ల నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు లేఖ రాశారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఢిల్లీలో ఘరానా మోసం

- వృద్ధ దంపతుల నుంచి రూ. 14.85 కోట్ల దోపిడీ

న్యూఢిల్లీ, జనవరి 11: సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధ ఎన్ఆర్ఐ దంపతులు సుమారు రెండువారాల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉండి.. తమ జీవితకాల పొదుపు సుమారు రూ. 15 కోట్లు పోగొట్టుకున్నారు. ఓం తనేజా, ఇందిరా తనేజాలు 48ఏళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో సేవలందించి, 2015లో భారత్‌కు తిరిగి వచ్చి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. గత డిసెంబర్ 24న డాక్టర్ దంపతులకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ కేటుగాళ్ల వద్ద నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తప్పుడు అరెస్ట్ వారెంట్లతో వారు ఆ దంపతులను బెదిరించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు.. 17రోజుల పాటు వీడియోకాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో నిర్బంధించారు. నిందితుల బెదిరింపులకు భయపడిన 77 ఏళ్ల ఇందిరా తనేజా పలు విడతల్లో రూ. 14.85 కోట్లు బదిలీ చేశారు. దీనిపై బ్యాంకు సిబ్బంది అనుమానం వ్యక్తం చేసినా.. ఏం చెప్పాలో కూడా కేటుగాళ్లు ముందుగానే ఆమెకు శిక్షణ ఇచ్చి అలాగే చెప్పించారు.

వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!

వారాణసీ, జనవరి 11: వారాణసీలోని పాఠశాలలు, కాలేజీల్లో తమిళం తరగతులను ప్రవేశపెట్టే యోచనలో యూపీ ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాంస్కృతిక, భాషా సమైక్యతను పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ 'కాశీ-తమిళ్ సంగమం' విజన్‌కు అనుగుణంగా ఉండనుంది. ప్రభుత్వ క్వీన్స్ కళాశాల.. రోజూ సాయంత్రం తమిళ తరగతులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. క్లాసులు నిర్వహించాలని జిల్లా పాఠశాలల ఇన్‌స్పెక్టర్ ఆదేశించారని కాలేజీ ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు. అలాగే వారాణసీ నుంచి దాదాపు 50 మంది టీచర్లను హిందీ బోధించేందుకు తమిళనాడుకు పంపే అవకాశం ఉందన్నారు.

మన వారసత్వ సంపద.. గండికోట

- 78 కోట్లతో మరింత అభివృద్ధి: మంత్రి దుర్గేశ్
- ఘనంగా ఉత్సవాలు ప్రారంభం

కడప, జనవరి 11(ఆంధ్రజ్యోతి): 'గండికోట చారిత్రాత్మక కట్టడం.. మన వారసత్వ సంపద. సుందరమైన ప్రకృతి సోయగం గండికోట సొంతం.. మత సామరస్యానికి ప్రతీక' అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మూడు రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రూ.78 కోట్ల నిధులతో గండికోటను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకిచ్చే రాయితీలను పర్యాటకరంగానికి ఇస్తుండడంతో ఇక్కడ త్వరలోనే ఒబెరాయ్ హోటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. యునెస్కో సహకారంతో గండికోటను వారసత్వ సంపదగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని, పర్యాటక ప్రాంతాలను తిలకించే వారికి అవసరమైన అన్ని సదుపాయాలను, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీమ వంటకాలను, స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారాచ్యూట్ ఏర్పాటు చేశారు. మంత్రులు కందుల దుర్గేశ్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీడీపీ నేత భూపేశ్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా గండికోట అందాలను వీక్షించారు. గండికోట సాంస్కృతిక, చారిత్రక కళా వైభవం ఉట్టిపడేలా సాయంత్రం కన్నుల పండువగా శోభాయాత్ర జరిగింది. గాయని మంగ్లీ తన గీతాలతో పర్యాటకులను ఉర్రూతలూగించారు.

విభజన శక్తులను తరిమేద్దాం!

సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసేందుకు గత ప్రభుత్వాల యత్నం.. విదేశీయుల దాడి ధనం కోసమేనని ప్రచారం

- విద్వేష దాడులన్న విషయాన్ని దాచారు
- సోమనాథ్ 'శౌర్యయాత్ర'లో మోదీ

సోమనాథ్, జనవరి 11: సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచివేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని.. అలాంటి విభజన, బుజ్జగింపు శక్తులను మనమంతా ఐక్యంగా, దృఢంగా ఉండి ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత కూడా బానిస మనస్తత్వంతో దాని వారసత్వాన్ని తక్కువ చేసేందుకు చూశారని ధ్వజమెత్తారు. సోమనాథ్ ఆలయంపై తొలిసారి విదేశీ దాడులు జరిగి వెయ్యేళ్లయిన సందర్భంగా శనివారం చేపట్టిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. ఆదివారం అక్కడే 'శౌర్యయాత్ర'లో పాలుపంచుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 'దోచుకోవడానికే సోమనాథ్ ఆలయంపై దాడులు చేశారని మనకు బోధించారు. కానీ అవి విద్వేష దాడులన్న అసలు చరిత్రను తరాల తరబడి దాచిపెట్టారు. నిజంగా ధనం కోసం ఈ దురాక్రమణలు జరిగి ఉంటే వెయ్యేళ్ల కిందట జరిగిన మొదటి దాడితోనే ఆగిపోయేవి. కానీ సోమనాథ్ విగ్రహాన్ని నాశనం చేశారు. ఆలయ స్వరూపాన్నే సమూలంగా మార్చేందుకు ప్రయత్నించారు. దాడుల వెనుక ఉన్న విద్వేషం, అత్యాచారాలు, ఉన్మాదాన్ని దాచిపెట్టారు. మహ్మద్ గజనీ 1026లో మొదటి దాడిచేశాడు. ఆ తర్వాత 17, 18 శతాబ్దాల్లో ఔరంగజేబ్ వరకు దాడులు కొనసాగాయి. ఔరంగజేబ్, మహ్మద్ బేగ్డా ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాలని చూశారు. కానీ ప్రతి దాడి తర్వాత మాళ్వా రాణి శివభక్తులు (అహల్యాబాయ్ హోల్కర్ సహా) దానిని పునర్నిర్మించుకుంటూ వచ్చారు. ఇతరులను నాశనం చేయడం ద్వారా ముందుకెళ్లాలనుకునే నాగరికతలు తమంతట తామే నాశనమవుతాయి. స్వాతంత్ర్యానంతరం ఈ ఆలయ పునర్నిర్మాణం చేయకుండా సర్దార్ పటేల్‌ను అడ్డుకునే యత్నాలు జరిగాయి. దాని ప్రారంభోత్సవానికి వెళ్లాలని ప్రథమ రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ నిర్ణయించినప్పుడు.. అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆలయ జాతీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యం తెలియకుండా చేయడమే దీని ఉద్దేశం. సోమనాథ్ చరిత్ర కేవలం విధ్వంసానికే కాదు.. ధైర్యసాహసాలు, త్యాగాలకు సంబంధించింది కూడా. ఎన్ని సార్లు ధ్వంసం చేసినా.. అన్ని సార్లూ పునర్నిర్మాణం జరిగింది. భారతీయ ఆత్మను ఎవరూ ముక్కలు చేయలేరనడానికి సోమనాథ్ ఆలయం నిదర్శనంగా నిలబడింది' అని తెలిపారు. ఆలయ ప్రాంగణం సమీపాన నెలకొల్పిన సర్దార్ పటేల్ విగ్రహానికి కూడా మోదీ నివాళులు అర్పించారు. మరోవైపు, ప్రధాని మోదీ ఆదివారం రాజ్‌కోట్‌లో పెట్టుబడిదారులతో వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు(వీజీఆర్‌సీ) ప్రారంభించారు. ప్రపంచమంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని.. భారత్‌లో మాత్రం అసాధారణ రీతిలో రాజకీయ సుస్థిరత, వృద్ధి కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.




సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని మోదీ

శోభాయమానంగా శౌర్యయాత్ర

గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 108 గుర్రాలతో శౌర్య యాత్ర శోభాయమానంగా సాగింది. గుర్రం నడిపే ప్రతి రౌతూ తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంటు, కాషాయ తలపాగా ధరించారు. శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్‌జీ గోహిల్ సర్కిల్ వరకు కిలోమీటరు పొడవున భక్తులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలుజల్లుతూ ప్రధానికి స్వాగతం పలికారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులతో ప్రత్యేక వాహనంలో ఆయన ముందుకు సాగుతూ అభివాదం చేశారు. యువ రుషికుమారులు డమరుక నాదం చేస్తూ ఆయన వాహనం వెంబడే నడిచారు. ఆయన వారి నుంచి రెండు డమరుకాలు తీసుకుని తానూ వాయించడం విశేషం.

లోకం తీరు



అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!

న్యూఢిల్లీ, జనవరి 11: అల్ ఫలా యూనివర్సిటీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో అల్ ఫలా విద్యా సంస్థల ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దికీని గత నవంబరులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న వర్సిటీ భవనాలను కూడా అక్రమ మార్గాల ద్వారా వచ్చిన సొమ్ముతోనే నిర్మించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అల్ ఫలా ట్రస్ట్‌కు చెందిన స్థిర, చరాస్తుల విలువలను మదింపు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే వర్సిటీ ఆస్తులను అటాచ్ చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.



కొత్త ఏడాది బోణీ అదరాలి!

- నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్

సూళ్లూరుపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బాహుబలి రాకెట్ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో.. కొత్త సంవత్సరం విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన 22.30 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 11.48 గంటలకు మొదలైంది. కౌంట్‌డౌన్ పూర్తవగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా 1,485 కిలోల బరువున్న ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో రోదసిలోకి పంపనుంది. రాకెట్ పైకి ఎగిరి 4దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్ శిఖర భాగాన ఉన్న ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం 15 బుల్లి ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు 10 సెకన్ల వ్యవధిలోనే కక్ష్యలోకి చేర్చనున్నారు. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కాగా, డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈవోఎస్-ఎన్1 ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు 'అన్వేషణ'గా నామకరణం చేశారు.

ఇరాన్‌పై దాడికి ట్రంప్ రెడీ?

అవకాశాలపై అధికారులతో చర్చ.. నెతన్యాహుతో అమెరికా విదేశాంగ మంత్రి మంతనాలు

- ప్రజాందోళన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు ప్రత్యేక సమావేశం

వాషింగ్టన్/టెహ్రాన్, జనవరి 11: ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 538మంది మరణించినట్లు సమాచారం. పోలీసులు 10,800 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మృతుల్లో 48 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రజలకు మద్దతుగా అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అణచివేత నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 'స్వాతంత్ర్యం కోసం ఇరాన్ ఎదురుచూస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలపై ఉన్నతాధికారులు ట్రంప్‌తో శనివారం చర్చించారు. దీంతో ఇరాన్ పాలకులే లక్ష్యంగా త్వరలో అమెరికా దాడిచేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో శనివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడి ఇరాన్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఒకవేళ అమెరికా దాడులు మొదలుపెడితే ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేయవచ్చన్న అంచనాతో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

ఇజ్రాయెల్, అమెరికాలే మా టార్గెట్: ఇరాన్

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఏ రకమైన దాడి జరిగినా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ఆదివారం హెచ్చరించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు దేశం మొత్తం విస్తరించిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు స్పీకర్ ఖలిబాఫ్.. అమెరికాకు హెచ్చరికలు జారీచేశారు. నిరసనకారులు ఇరాన్ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు నిరసనకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు. మరోవైపు, ఇరాన్ ప్రజల్లో క్రమంగా పాత రాజరికానికి మద్దతు పెరుగుతోంది. 1979లో అంతమైన పహ్లవి రాజరికం సమయంలో అమలులో ఉన్న సింహం, సూర్యుడి చిత్రాలున్న పతాకాలు దేశమంతా దర్శనమిస్తున్నాయి.



ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు

ట్రంప్‌కు నోబెల్ ఇవ్వొద్దు

తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు ఇచ్చేస్తానని వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో చేసిన ప్రతిపాదనలపై నోబెల్ సంస్థ స్పష్టతనిచ్చింది. నోబెల్ శాంతి బహుమతిని ఒకసారి ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం, ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. నోబెల్ శాంతి బహుమతి నిర్ణయం శాశ్వతమని పేర్కొంది.

రాజీకి రాకపోతే క్యూబాకు చుక్కలే!



వాషింగ్టన్, జనవరి 11: సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికి రాత్రే అపహరించిన అమెరికా.. తాజాగా క్యూబాకు తీవ్ర హెచ్చరిక జారీచేసింది. వైరం పక్కనబెట్టి రాజీకి రాకపోతే ఆర్థికంగా, చమురుపరంగా క్యూబాను పూర్తిగా ఎండబెడతామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రంప్ శనివారం ట్రూత్ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. 'క్యూబా ఎన్నో ఏళ్లుగా వెనెజువెలా చమురు, నిధులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఇకపై ఆ దేశానికి వెనెజువెలా నుంచి చుక్క చమురుగానీ, నిధులుగానీ అందవు. పరిస్థితి చేయి దాటకముందే మాతో క్యూబా రాజీకి రావటం మంచిది' అని హెచ్చరించారు. కాగా, మదురోను అమెరికా అపహరించటాన్ని క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కెనెల్ ఖండించారు. హవానాలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా చర్య 'రాజ్య ఉగ్రవాదం' అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్.. తాజాగా క్యూబాకు అల్టిమేటం జారీచేశారు.

కారులా.. చీమల బారులా!

- హైదరాబాద్- విజయవాడ హైవేలో వాహనాల జోరు

హైదరాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళుతున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవే వాహనాలతో కిటకిటలాడింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేటు మీదుగా 60వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో కొన్ని చోట్ల అండర్ పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిస్తుండగా వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బంది పడే అవకాశముంది. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి హైవే మీదుగా వెళుతుంటారు. వీరు హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళితే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు. ఇంకోవైపు... సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళుతుండడంతో మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది.



పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వాహనాల రద్దీ

వెదురు కళకు అంతర్జాతీయ ప్రచారం

జంగారెడ్డిగూడెం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కాదేదీ కళకు అనర్హం అన్నట్టుగా.. సంప్రదాయ వెదురు చాపలు నేసే కళకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన డాక్టర్ ముప్పిడి రాంబాబు, గుంటూరుకు చెందిన ప్రొఫెసర్ యోగేశ్ బాబు సంయుక్తంగా(వెదురు మ్యాట్ వీవింగ్) వెదురు చాపలు నేసే విధానంపై పరిశోధనాత్మక వ్యాసం రాశారు. ఈ వ్యాసాన్ని అమెరికాలోని ఇర్విన్ నుంచి వెలువడే అంతర్జాతీయ జర్నల్ మ్యాగజైన్ 'కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, జునివర్ పబ్లిషర్స్ ఈ నెల 5న ప్రచురించింది.



వెదురు చాపల తయారీదారుల వద్ద వివరాలు సేకరిస్తున్న రాంబాబు, అంతర్జాతీయ సంస్థ పంపిన సర్టిఫికెట్

పక్షుల పండుగ.. అదరహో!

తడ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా జరుగుతున్న పక్షుల పండుగ(ఫ్లెమింగో ఫెస్టివల్)కు రెండో రోజైన ఆదివారం సందర్శకులు పోటెత్తారు. భీములవారిపాళెం పడవలరేవుకు, నేలపట్టు పక్షుల కేంద్రానికి, అటకాని తిప్ప వద్ద పులికాట్ సరస్సును తిలకించేందుకు వచ్చారు. నేలపట్టు వద్ద పక్షుల వీక్షణకు సినీ నటుడు మంచు విష్ణు కుటుంబ సభ్యులతో వచ్చారు. ఇక, పడవ షికారుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.



అమరావతిని జగన్ అంగీకరించాలి

▸ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అర్థరహితమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. జగన్ ఆ పద్ధతికి స్వస్తి పలికి అమరావతిని రాజధానిగా అంగీకరించాలని హితవు పలికారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని సూచించారు. పనుల్లో లోపాలుంటే విమర్శలు చేయాలి గానీ, స్థలాన్నే వివాదం చేయడం సరికాదన్నారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో ఆయన మాట్లాడారు. భూ సమీకరణను తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్నారు.

అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారు: నారాయణ

భీమవరం టౌన్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వారాహి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూసే నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబు అవసరాల రీత్యా మోదీతో అంటకాగుతున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీని, నెహ్రూను చరిత్రలో తుడిచేయడానికి మోదీ పరివారం కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంనిధుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా మార్పులు చేయడం పథకాన్ని రద్దుచేయడానికేనని మండిపడ్డారు.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

▸ తిరుపతిలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల తీర్మానం

తిరుపతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం బేషరతుగా శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో చేసిన 16 తీర్మానాలను ఆదివారం సంఘం ప్రతినిధులు విడుదల చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసుల జీవించే హక్కును హరిస్తున్న ఆపరేషన్ కగార్‌ను, అన్ని మిలటరీ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పౌరహక్కుల సంఘం తీర్మానం చేసింది. పౌరహక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యతో పాటు ఆరుగురిపై మోపిన అక్రమ దేశద్రోహ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. కాగా, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా చిలుకా చంద్రశేఖర్ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.క్రాంతి చైతన్య, ఎన్. శ్రీమన్నారాయణ, ఎల్లంకి వెంకటేశ్వర్లుతోపాటు.. ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

నీరు-చెట్టు బిల్లులన్నీ క్లియర్: మంత్రి పయ్యావుల

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం బిల్లులన్నీ చెల్లించేశామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రస్తుతం తమ శాఖ వద్ద ఆ బిల్లులేవీ పెండింగ్‌లో లేవన్నారు. ఈ అంశంపై ఆదివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.800 కోట్ల నీరు-చెట్టు బిల్లులు చెల్లించామని, ఇంకా రూ.40 కోట్ల బిల్లులు జలవనరుల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. జీఎస్టీ నెంబర్ లేకుండా ఉన్న బిల్లులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేస్తారన్నారు.

కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి!

▸ పండుగ తర్వాత మలి విడత చార్జిషీటు!!

తిరుపతి(నేరవిభాగం), జనవరి 11(ఆంధ్రజ్యోతి):తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్ష్యాల సేకరణ, నిందితుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు ముగిసిన నేపథ్యంలో సంక్రాంతి అనంతరం రెండో విడత చార్జిషీటు దాఖలు చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన తుది పరిశీలన, డాక్యుమెంట్ల ఫైనలైజేషన్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు తొలిసారిగా తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు బృంద అధికారులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. వీరేశ్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు ఆదివారం తిరుమల శ్రీవారిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని, గుడిమల్లం ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు సిట్ అధికారులు తెలిపారు.

అసంబద్ధ ప్రకటనలతో జగన్ నవ్వులపాలు: యనమల

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే రాజధానిపై జగన్ కుట్రలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. అమరావతికి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, ఇది జగన్‌కు ఇష్టం లేకపోవడం దురదృష్టకరమని యనమల పేర్కొన్నారు..

జగన్ వ్యాఖ్యలతో షాక్‌లో వైసీపీ నేతలు: కలిశెట్టి

అమరావతిపై జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలే షాక్ తిని తలలు పట్టుకుని కూర్చున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ మాటల ప్రకారం.. ఆయన నివాసం ఉన్న తాడేపల్లి కూడా కృష్ణా నదీపరీవాహక ప్రాంతమేనని, మరి జగన్ ఇల్లు మునిగిందా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ పన్నుతున్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అల్మాంట్ కిడ్ సిరప్ లేదు

▸ ఔషధ నియంత్రణ మండలి అధికారుల వెల్లడి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో జలుబు తగ్గించేందుకు ఉపయోగించే 'అల్మాంట్ - కిడ్' సిరప్ రాష్ట్రానికి సరఫరా జరగలేదని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసి ఏఎల్-24002 బ్యాచ్ సిరప్‌లో మోతాదుకు మించి ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్లు కోల్‌కతాలోని ల్యాబ్లో పరీక్షించగా తేలినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించామని ఆదివారం వెల్లడించింది. ప్రైవేటు మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు జరగడం లేదని, అసలు దిగుమతి కాలేదని ప్రాథమికంగా తేలినట్టు పేర్కొంది. ఇలాంటి డ్రగ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఈ సిరప్ వాడకాన్ని ఇప్పటికే తెలంగాణలో నిలిపివేశారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు

విశాఖపట్నం/నెల్లూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో తీరందాటిన వాయుగుండం దక్షిణ తమిళనాడు పరిసరాల్లోకి వచ్చిన తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఇది దక్షిణ తమిళనాడు, గల్ఫ్‌ఆఫ్ మన్నార్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం తమిళనాడులో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, సీమల్లో చెదురుమదరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడివాతావరణం నెలకొంటుందని, పలుచోట్ల పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

మత్తు కోళ్లు.. డమ్మీ కత్తులు

(మొదటి పేజీ తరువాయి)

సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. పల్లెల్లో కొన్ని చోట్ల ఇప్పటికే కోళ్ల కాలు దువ్వుతున్నాయి. పందెంరాయుళ్లు కూడా క్యాష్ రెడీ చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోరాహోరీగా సాగే కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి. ఈ పందేల్లో సాధారణ జనం జేబులు ఖాళీ చేసుకోవడం మినహా సంపాదించే వారు చాలా అరుదే. జనం సొమ్ములు కాజేసేందుకు బరిలో చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు. వీటిపై ఓ లుక్ వేయకుంటే మాత్రం నిండా మునిగిపోవడం ఖాయం. ముఖ్యంగా నాలుగు రకాల మోసాలు ఎలా జరుగుతాయి అన్న వివరాలతో ఆంధ్రజ్యోతి కథనం ఇదీ..



మోసం నంబరు 1

ఓ బరిలో రెండు పుంజులను రంగంలోకి దింపుతారు. రెండూ పోటాపోటీగా కనిపిస్తాయి. ఓ పుంజు రంగు, రెక్కలు అన్నింటిని బేరీజు వేసుకుని పందెం రాయుళ్లు అంతా ఆ పుంజుపై భారీగా పందేలు కాస్తారు. అందరూ గెలుస్తుందనుకున్న పుంజు గాలిలోనే ఎగురుతుంది. కానీ అవతలి పుంజుకు అసలు దెబ్బ తగలదు. పంచ్ గురి తప్పుతుంది. అవతలి వైపు పుంజు రెండు దెబ్బలు వేసే సరికి ఈ పుంజు నేలకొరిగిపోతుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. పందెం కాసిన వాళ్లు డీలా పడిపోతారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే పందెంలో మోసం జరగడమే కారణం. ఏమిటా మోసమని విచారిస్తే ఒక పుంజు చెవులు, నెత్తి మీద.. చెరువుల వద్ద కొంగలకు మత్తు కోసం పెట్టే మందును రాస్తారు. పుంజులను బరిలో దింపే సమయంలో వాటికి పౌరుషం వచ్చేందుకు రెండు పుంజులను కరిపిస్తుంటారు. అలా కరిపించినప్పుడు ఓ పుంజుకు మత్తు ఎక్కి బరిలో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుతుంది. ఆ సమయంలో అవతలి పుంజు బలంగా కత్తి గాట్లతో ఈ పుంజును నేలకరిపిస్తుంది. ఈ విషయం తెలియక ఎంతో మంది మోసపోతుంటారు.

మోసం నంబరు 2

మరో రకమైనది జోడీల మోసం. ఉదాహరణకు సుబ్బారావు, రమేశ్ జోడీ పందేలకు సిద్ధమవుతారు. బరిలో ఇద్దరూ పది జోడీ పందేలు వేసే సమయంలో సుబ్బారావు తరపున ఒక సారి బలంగా ఉండి గట్టిగా పోట్లాడే పుంజును దింపుతాడు. అవతలి వైపు నుంచి రమేశ్ మాత్రం చూడటానికి బలంగా ఉన్నా బరిలో బాగా ఎగలేని పుంజును పోటీకి నిలుపుతాడు. దీంతో సుబ్బారావు పుంజు రెండు దెబ్బలు కొట్టే సరికి రమేశ్ పుంజు నేలకొరిగిపోతుంది. దీంతో ఒక పందెం గెలిచిన సుబ్బారావు వైపు పుంజులు బాగున్నాయని పందేలు కాసేవారు సుబ్బారావు ఎక్కువగా కాస్తారు. అయితే రెండో సారి సీన్ రివర్స్ చేస్తారు. సుబ్బారావు పుంజు బలంగా కనిపించినా చురుకుదనం లేక చతికిలపడుతుంది. ఈసారి రమేశ్ పుంజు గెలుస్తుంది. ఇది మధ్యలో పందేలు కాసే వారిని మోసం చేయడమే.

మోసం నంబరు 3

ఎవరి పుంజు గెలవాలో ఎవరి పుంజు ఓడిపోవాలో నిర్ణయించేది కత్తులు కట్టే టెక్నిక్. కత్తులు రెండు షార్ప్‌గా ఉన్నా ఒక వైపు డమ్మీ కత్తి మరో వైపు అసలు కత్తి కట్టి మోసం చేస్తారు. నిజానికి అసలు కత్తి కంటే డమ్మీ కత్తే పదునుగా కనిపిస్తుంది. కానీ ఆ కత్తి పదును పుంజులను బరిలో దింపే ముందు నడిపించే సమయంలోనే పోతుంది. దీంతో ఓ వైపు డమ్మీ కత్తి కట్టిన పుంజు ఎంత బలంగా తలపడినా పోటీ పుంజుకు చర్మం చీలే దెబ్బలే తగులుతాయి. కానీ పోటీ పుంజు కొట్టే దెబ్బలకు డమ్మీ కత్తి కట్టిన పుంజుకు మాత్రం కండలు చీలుకుపోయి ప్రాణాల మీదకు వస్తుంది.

మోసం నంబరు 4

కోడి పందేల మోసాల్లో మధ్యవర్తుల వ్యవహారం కూడా పుంజుల గెలుపోటములను నిర్ణయిస్తాయి. పుంజులు తలపడేప్పుడు మధ్యవర్తులు తాము గెలవాలనుకున్న పుంజు కాకుండా, అవతలి వైపు పుంజు బలంగా తలపడుతున్న సమయంలో సడెన్‌గా పోటీకి బ్రేక్ ఇస్తుంటారు. గెలిచే పుంజు జోరును తగ్గించడం కోసం ఇది ఓ రకమైన టెక్నిక్. అయితే ఓటమి అంచులో ఉన్న పుంజు చివరి నిమిషంలో విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా పోరాడుతుంది. ఆ సమయంలో ఓడిపోయే పుంజును గెలిపించేందుకు పలు ఎత్తుగడలు వేస్తుంటారు. ఇలా కోడి పందేల్లో ఎన్నో మోసాలు చేసి జనం డబ్బులు కొల్లగొడుతుంటారు.

20 రోజుల్లో ఉద్యోగులకు పదోన్నతులు!

అత్యవసర మెమో జారీ చేసిన సీఎస్

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైమ్ షెడ్యూల్ నిర్ణయించింది. దీని ప్రకారం మరో 20 రోజుల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి. అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ కచ్చితంగా పదోన్నతులు కల్పించాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె. విజయానంద్ ఆదివారం స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల 31 నాటికి డీపీసీలు పూర్తి చేసి, పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్‌వోడీలు సచివాలయానికి పంపాలి. 23 నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాల్సి ఉంటుంది. 29 నాటికి సాధారణ పరిపాలన శాఖ డీపీసీ పూర్తి చేసి, సంబంధిత మినిట్స్‌ను ఆయా సెక్రటరీలకు పంపించాలి. 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు.

ఏమిటీ 'పరీక్ష'!?

(మొదటి పేజీ తరువాయి)

మొత్తంగానే ఈసారి టెట్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య తగ్గింది. టెట్ పేపర్లు కఠినంగా రావడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు టెట్ జరగ్గా 50 శాతం లోపు ఉత్తీర్ణత ఇప్పుడే నమోదైంది.

ఉపాధ్యాయుల్లో గుబులు.. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే టీచర్లలో టెట్ ఆందోళన ఎక్కువగా ఉంది. 2011కు ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు అందరూ టెట్ అర్హత సాధించాలని గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తొలిసారి ఇన్‌సర్వీసు టీచర్లకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే... సైన్స్, గణితం టీచర్లకు ఈ పరీక్ష పెద్ద సమస్యగా మారింది. వీళ్లు సర్వీసులో చేరినప్పటి నుంచీ తమ సబ్జెక్టుల్లో బోధనకే పరిమితమై ఉంటారు. కానీ... టెట్ కోసం ఇతర సబ్జెక్టులూ ప్రిపేర్ కావాల్సిందే. 150 మార్కులకు జరిగే టెట్‌లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. భాషా సబ్జెక్టులు, సోషల్ టీచర్లకు ఇది సులభమే కానీ గణితం, బయాలజీ, ఫిజికల్ సైన్స్ టీచర్లకు మాత్రం వారి సబ్జెక్టు నుంచి 20 మార్కులకు, మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి 20 మార్కులు చొప్పున 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. బయాలజీ, ఫిజిక్స్ రాసే టీచర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ సబ్జెక్టు ప్రశ్నలు తక్కువగా ఉండి, ఇతర అంశాలు ఎక్కువగా ఉంటే ఉత్తీర్ణత ఎలా సాధించాలని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సామాజికవర్గాలు ఎందుకు?... సాధారణంగా అడ్మిషన్లు, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే... టెట్‌లో సామాజికవర్గాలు, ప్రత్యేక కేటగిరీల ఆధారంగా అర్హత మార్కులను నిర్ణయించారు. 150 మార్కులకు జరిగే టెట్‌లో ఉత్తీర్ణత కోసం జనరల్ అభ్యర్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులు 40 శాతం (60 మార్కులు) సాధించాలి. ఇతర ఏ పరీక్షల్లోనూ ఇలాంటి విధానం లేదని, ఒక్క టెట్‌లోనే ఎందుకని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

'ఫలితం' తేలేదెన్నడు!

▸ గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు ఇచ్చి రెండేళ్లు

▸ నేడు ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రూప్-1, 2 ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్లు జారీచేసి రెండేళ్లు దాటినా ఇప్పటికీ తుది ఫలితాలు విడుదలకాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. అనేక న్యాయ వివాదాల అనంతరం ఇటీవల గ్రూప్-2కు అడ్డంకులు తొలగిపోయాయి. కానీ, గ్రూప్-1 నోటిఫికేషన్‌పై కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాల వెల్లడిని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో గ్రూప్-1కు గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు గ్రూప్-2 ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

2023 డిసెంబరులో నోటిఫికేషన్లు

గ్రూప్-1, 2 రెండు నోటిఫికేషన్లు 2023, డిసెంబరులోనే విడుదలయ్యాయి. 905 పోస్టులతో విడుదలైన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు 2024 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ తర్వాత ఏడాది కాలానికి 2025, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 2 వేల మందికి పైగా అభ్యర్థులను 2025, ఏప్రిల్‌లో ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవగా ఆ తర్వాత తుది ఫలితాల ప్రక్రియ న్యాయ వివాదాలతో ఆగిపోయింది. హారిజంటల్ రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇటీవల వరకు విచారణ జరిగింది. ఆ పిటిషన్లను ఇటీవల న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, మరో ముగ్గురు అభ్యర్థులు వేర్వేరు పిటిషన్లు వేశారు. వారి పిటిషన్లకు సంబంధించిన పోస్టులు మినహా మిగిలిన ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించిన ఏపీపీఎస్సీ తర్వాత ఏంచేస్తుందనేది మాత్రం ప్రకటించలేదు.

గ్రూప్-1లో ముగిసిన ఇంటర్వ్యూలు

గ్రూప్-1 వ్యవహారంలోనూ రోస్టర్ కేసు ఉండటంతో క్రీడా కోటాలో భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను ఏపీపీఎస్సీ నిలిపివేసింది. కాగా గ్రూప్-2పై రోస్టర్‌లో స్పష్టత రావడంతో దాని ఆధారంగా క్రీడా కోటా అభ్యర్థులకు ఈ నెల 7న ఇంటర్వ్యూలు నిర్వహించింది. కాగా, దీనిపై రోస్టర్ కేసు పెండింగ్‌లో ఉండటంతో దానిపై తీర్పు వచ్చే వరకు ఫలితాలు ఇవ్వలేరు. అయితే గ్రూప్-1 ఫలితాలు ఇచ్చే వరకు గ్రూప్-2 ఫలితాలనూ ఇవ్వరు. దీనికికారణం.. రెండు నోటిఫికేషన్లలోనూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్-2 ఫలితాలు ఇస్తే అందులో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులకు, మళ్లీ గ్రూప్-1లోనూ వస్తే వాటికి వెళ్లిపోతారు. అప్పుడు వారు పొందిన గ్రూప్-2 పోస్టులు ఖాళీ అవుతాయి. అందుకే ముందు గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి ఆ తర్వాతే గ్రూప్-2 ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

ఇలాగైతే మా పరిస్థితేంటి?

ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంపై అభ్యర్థులు, నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఒక్కో నోటిఫికేషన్‌కు రెండేళ్లకు పైగా సమయం పడితే నిరుద్యోగులు ఎన్ని పరీక్షలు రాయగలరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా ఫలితాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి రానున్నారు.

ఒక రహదారి.. నాలుగు గిన్నిస్ రికార్డులు

▸ రికార్డుల మోతెక్కించిన బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్

అమరావతి, పుట్టపర్తి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట-సాతర్లపల్లి మధ్య 554జీ జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్ వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో నాలుగు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చరిత్రాత్మక ఘనత సాధించింది. పనులు మొదలైన వారం రోజుల్లోపే నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించింది. ఈ నెల 6న పుట్టపర్తి సమీపంలో ఎన్‌హెచ్‌ఏఐ రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించగా.. తాజాగా ఆదివారం మరో రెండు రికార్డులతో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఈ నెల 6వ తేదీన 24 గంటల వ్యవధిలో 28.95 కి.మీ. తారురోడ్డు నిర్మించడం, ఇదే సమయంలో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ (కంకర, తారు)ను ఉపయోగించడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. అలాగే ఏడు రోజులపాటు రాత్రింబవళ్లు తేడాలేకుండా 600 మందికిపైగా ఇంజనీర్లు, కార్మికులు పనిచేసి 11.5 మీటర్ల వెడల్పు, మాడు లేన్లుగా బిటుమినస్ కాంక్రీట్‌తో 156 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు. ఈ క్రమంలో 156 కి.మీ. తారు రోడ్డు నిర్మించడం, 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్(కంకర, తారు)ను ఉపయోగించి మరో 2 గిన్నిస్ రికార్డులు సాధించారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే 4 రికార్డులు సొంతమయ్యాయి. బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్‌లో భాగంగా వానవోలు-వంకరకుంట-ఓదులపల్లె సెక్షన్‌లోని ప్యాకేజీ 2, 3 పనుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. కాగా, ఈ రికార్డులను సోమవారం ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొంటారని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.



పెద్ద సంఖ్యలో యంత్రాలతో చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు

కలుషిత జలం.. కాలకూట విషం..!

▸ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న భార జలం

▸ ఏపీతో పాటు రాజస్థాన్, హరియాణాల్లో పెరుగుతున్న ఈసీ, ఫ్లోరైడ్ పరిమాణం

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): దేశంలోని మంచి నీటి వనరులను కాలుష్యం ముంచెత్తుతోంది. నదులు, చెరువుల్లో నీటి నాణ్యత దిగజారిపోతోంది. తాగునీరు కాలకూట విషంగా మారుతోంది. 2023-24లో అధ్యయనం చేసిన కేంద్ర భూగర్భ జలాల మండలి(సీజీడబ్ల్యూబీ) పలు రాష్ట్రాల్లో నీటి కాలుష్యం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలకు భారజలాలు విస్తరిస్తున్నాయని 2025లో విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఏపీతో పాటు రాజస్థాన్, హరియాణాల్లోని జలాల్లో అత్యధిక ఎలక్ట్రికల్ కండక్టివిటీ(ఈసీ), ఫ్లోరైడ్ పరిమాణం మోతాదుకు మించి ఉందని తెలిపింది. రసాయన చర్యల కారణంగా నీరు కలుషిత స్థాయిని మించి విషంగా మారుతోందని హెచ్చరించింది. ఈ అధ్యయనం కోసం దేశీయంగా 15,259 నీటి శాంపిళ్లను ఈ సంస్థ సేకరించింది. వాటిలో నాలుగో వంతు నమూనాల్లో జలాలు పూర్తి కాలుష్యంతో ఉన్నాయని స్పష్టం చేసింది. దాదాపు 20.7 శాతం నీటి నమూనాల్లో నైట్రేట్ విలువ లీటరు నీటిలో పరిమితి(45ఎంజీ/ఎల్)కి మించి అధిక స్థాయిలో ఉంది. ఏపీతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్రేట్ శాతం అత్యధికంగా నమోదైంది. అలాగే 8.05 శాతం నమూనాల్లో సురక్షిత స్థాయి కంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందని తెలిపింది. మరో 7.23 శాతం నమూనాల్లో ఈసీ(ఎలక్ట్రికల్ కండక్టివిటీ) కాలుష్యాన్ని గుర్తించినట్లు పేర్కొంది. రాజస్థాన్, గుజరాత్ అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. సహజంగా రుతుపవనాలకు ముందు భూగర్భ జలాల్లో ఈసీ అధికంగా ఉంటుందని, వర్షాలతో దీని ప్రభావం బాగా తగ్గుతుందని వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలో అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, విచ్చలవిడిగా కాలుష్యకారక పదార్థాలను నీటి వనరుల్లో పడేయడంతో వర్షాకాలం తర్వాత కూడా భారజలాలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హరియాణాల్లోని జలాల్లో యురేనియం శాతం క్రమంగా ఎక్కువ అవుతోందని వెల్లడించింది. సాగుకు వినియోగించే నీటిలో 98.9 శాతం రసాయనాల ప్రభావం లేదని పేర్కొంది. కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao, on behalf of Aamoda Publications Pvt.Ltd., Aamoda Press, Door no.1078, Vengalayapalem village, Guntur Rural Mandal, Guntur, Editor: N.Rahul Kumar Phone No: (0863)2512379,2512376, RNI no.APTEL/2003/9781. Managing Director : Vemuri Radha Krishna. Founder: K.L.N.Prasad.